ANDHRAJYOTHY
ఆంధ్రజ్యోతి
పెద్దపల్లి
జిల్లా వార్తలు
5★
బుధవారం 7 ఆగస్టు 2024



శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు తగ్గిన వరద నీరు 7లో..

ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య పెంచాలి 7లో..



పెద్దపల్లి పట్టణంలోని జడ్పీ బాలుర ఉన్నత పాఠశాల

ప్రభుత్వ పాఠశాలలకు మంచి రోజులు

- నిర్వహణకు రూ.3వేల నుంచి రూ.20 వేలు
- బాధ్యతలు అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలకు అప్పగింత
- ఉచితంగా విద్యుత్ ఇస్తామని సీఎం హామీ

(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)

ప్రభుత్వ పాఠశాలలు, ఆదర్శ పాఠశాలలకు మంచి రోజులు రానున్నాయి. పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించినా నిర్వహణకు సరిపడా నిధుల్లేక అటు.. ప్రధానోపాధ్యాయులు, సౌకర్యాలు లేక విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. ప్రధానంగా విద్యుత్ బిల్లుల భారంతో పాటు పారిశుధ్య నిర్వహణకు సిబ్బందిని నియమించకపోవడంతో అనేక పాట్లు పడ్డారు. అటెండర్లు లేక పాఠశాలలను పరిశుభ్రం చేసే వారు కరువయ్యారు. ప్రభుత్వం ప్రతి ఏటా పాఠశాలల నిర్వహణకు అరకొరగా ఇచ్చే గ్రాంట్లు సరిపోక నానా కష్టాలు పడ్డారు. ఇక నుంచి పాఠశాలలకు ఉచితంగా విద్యుత్ ఇస్తామని, పాఠశాలల నిర్వహణకు ఇచ్చే గ్రాంటు పెంచుతామని ఈ నెల 2వ తేదీన పదోన్నతి పొందిన ఉపాధ్యాయులతో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్వహించిన సమావేశంలో హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ మేరకు పాఠశాలల నిర్వహణకు విద్యార్థుల సంఖ్యను బట్టి నెలకు 3 వేల నుంచి 20 వేల రూపాయలు విడుదల చేయనున్నట్లు రాష్ట్ర విద్యా శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ బుర్రా వెంకటేశ్ జీవో నంబరు 21 ద్వారా ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో అటెండర్లు, స్వీపర్లు లేక మరుగుదొడ్ల నిర్వహణ, పరిసరాలను పరిశుభ్రం చేసే వాళ్లు లేకుండాపోయారు. వీటి నిర్వహణకు గత ప్రభుత్వ హయాంలో ప్రతి పాఠశాలకు ఒక స్కావెంజర్‌ను నియమించుకునే అవకాశం కల్పించి నెలకు 2,500 రూపాయలు ఇచ్చారు. 2020 మార్చిలో కరోనా ప్రబలడంతో రెండేళ్ల వరకు సక్రంగా పాఠశాలలు నడవ లేదు. కరోనా అనం తరం స్కావెంజర్లకు బదులు, పాఠశాలలను పరిశుభ్రం చేసే బాధ్యతను పంచాయతీలు, మున్సిపాలిటీలకు అప్పగించడం సాధ్యం కాలేదు. దీంతో పాఠశాలల్లో పారిశుధ్య నిర్వహణకు స్వీపర్లను గానీ, స్కావెంజర్లను గానీ కోరినా పట్టించుకోలేదు. ఈ విషయాన్ని గమనించిన ప్రస్తుత ప్రభుత్వం నిర్వహణ గ్రాంటును పెంచింది.

● విద్యుత్ బిల్లుల భారం..

ఒక్కో ప్రభుత్వ పాఠశాలకు నెలకు 200 నుంచి 8 వేల రూపాయల వరకు విద్యుత్ బిల్లులు వస్తుంటాయి. ప్రాథమిక పాఠశాలల్లో ఒకటి, రెండు గదులు, ప్రాథమికోన్నత పాఠశాలల్లో 4 నుంచి 6 వరకు గదులు, ఉన్నత పాఠశాలల్లో 10కి పైగా గదులు ఉంటాయి. వీటిలో బల్బులు, ట్యూబ్‌లైట్లు, ఫ్యాన్లు, జలశుద్ధి యంత్రాలు, బోర్ మోటార్లు, కంప్యూటర్, సైన్స్ ల్యాబ్‌లు, డిజిటల్ తరగతుల నిర్వహణకు విద్యుత్ అవసరం ఉంటుంది. పాఠశాలలను బట్టి వస్తున్న కరెంట్ బిల్లులను చెల్లించలేక ఉపాధ్యాయులు సతమతం అవుతు న్నారు. ఉదాహరణకు పెద్దపల్లి పట్టణంలోని బాలుర ఉన్నత పాఠశాల కరెంట్ బిల్లు 6 నుంచి 8 వేల వరకు వస్తుంది. పాఠశాల నిర్వహణ కింద ప్రభుత్వం విద్యార్థుల సంఖ్యను బట్టి ఏడాదికి 25 వేలు, 50 వేలు, 75 వేల రూపాయలు ఇస్తున్నాయి. ఈ నిధులు కరెంట్ బిల్లులకు కూడా సరిపోవడం లేదు. ప్రస్తుతం నిర్వహణ నిధులు పోనూ ఉచితంగా విద్యుత్ ఇస్తామని సీఎం హామీ ఇవ్వడంతో ఉపాధ్యాయులు ఊపిరి పీల్చుకుంటున్నారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులు త్వరలోనే వెలువడనున్నాయని విద్యా శాఖ వర్గాలు పేర్కొన్నాయి.

● అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలకు బాధ్యతలు..

పాఠశాల నిర్వహణ బాధ్యతను అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీలకు అప్పగించారు. 1 నుంచి 30 మంది వరకు విద్యార్థులు గల పాఠశాలలకు 3 వేలు, 31 నుంచి 100 మంది వరకు విద్యార్థులు గల పాఠశాలలకు 6 వేలు, 101 నుంచి 250 మంది విద్యార్థులు గల పాఠశాలలకు 8 వేలు, 251 నుంచి 500 మంది విద్యార్థులు గల పాఠశాలలకు 12 వేలు, 501 నుంచి 700 మంది విద్యార్థులు గల పాఠశాలలకు 15 వేలు, 750 మందికి పైగా విద్యార్థులు గల పాఠశాలలకు 20 వేల రూపాయలు కేటాయిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ నిధులతో పాఠశాలల్లో గల మరుగుదొడ్లను శుభ్రం చేయడం, మొక్కలకు నీళ్ల పోయడం, పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు వినియోగించుకోవాలని పేర్కొన్నారు. ఈ పనులు చేసేందుకు సర్వీస్ వర్కర్లు, స్కావెంజర్లను నియమించుకోవాలన్నారు. పాఠశాలల నిర్వహణ బాధ్యతను అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలకే అప్పగించారు. ఆయా పాఠశాలలకు కేటాయించే నిధులను మూడు నెలల సంబంధించి అడ్వాన్స్‌గా అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ఖాతాల్లో జమ చేయాలని, ఇందుకోసం డీఎంఎఫ్‌టీ నిధులను సద్వినియోగం చేసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

పోలీస్ అధికారులకు డీజీపీ ప్రశంసలు



గోదావరిఖని ఏసీపీ రమేష్‌కు ప్రశంసాపత్రం అందజేస్తున్న డీజీపీ జితేందర్

కోల్‌సిటీ, ఆగస్టు 6: హత్య కేసుల్లో సమర్థవంతంగా విచారణ జరిపి కోర్టుల్లో సాక్ష్యాలను ప్రవేశపెట్టించి దోషులకు జీవిత ఖైదులు పడేలా కృషిచేసిన పోలీస్ అధికారులకు మంగళవారం డీజీపీ జితేందర్ ప్రశంసాపత్రాలు అందజేశారు. హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో గోదావరిఖని ఏసీపీ ఎం రమేష్, మంచిర్యాల రూరల్ ఇన్‌స్పెక్టర్ అశోక్‌కుమార్, మందమర్రి సీఐ శశిధర్‌రెడ్డి, సీఐ మోహన్‌లను అభినందించారు.

నవజాత శిశువుల సంరక్షణకు ప్రత్యేక కేర్ యూనిట్ : కలెక్టర్

పెద్దపల్లిటౌన్, ఆగస్టు 6: జిల్లాలోని మాతా శిశు సంరక్షణ కేంద్రంలో నవ జాత శిశువుల సంరక్షణ కోసం ప్రత్యేక కేర్ యూనిట్ ఏర్పాటుకు ప్రతిపాదనలను సమర్పించాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో పెద్దపల్లిలోని మాతా శిశు సంరక్షణ ఆరోగ్య కేంద్రం పనితీరుపై సంబంధిత అధికారులతో కలెక్టర్ రివ్యూ నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆసుపత్రిలో ప్రసవాల సంఖ్య పెంచాలని, డ్యూటీ పీరియడ్లో వైద్యులు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండాలని, విధులకు సకాలంలో హాజరుకావాలని కలెక్టర్ ఆదేశించారు. వైద్యులు స్థానికంగా అందుబాటులో ఉండాలని, ఆసుపత్రి పరిసరాలలోనే నివాసం ఉండాలని కలెక్టర్ సూచించారు. ఈ సమావేశంలో జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీధర్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

రామగుండంలో గుంతల రోడ్లకు మరమ్మతులు

- కలెక్టర్ ఆదేశాలతో చర్యలు షురూ..

కోల్‌సిటీ, ఆగస్టు 6: రామగుండం నగరపాలక సంస్థలో వర్షాకాల సీజన్‌లో రోడ్లు గుంతలు మయం కావడంతో నగరపాలక సంస్థ మరమ్మతులు ప్రారంభించింది. రోడ్లపై వెట్ మిక్స్ డస్ట్ వేసి గుంతలను పూడ్చుతున్నారు. ఎన్‌టీపీసీ, గోదావరిఖని ప్రాంతాల్లోని పలు డివిజన్లలో రోడ్లపై కంకర వేసి మరమ్మతులు చేపట్టారు. గోదావరిఖని మెయిన్ చౌరస్తా, కళ్యాణ్‌నగర్, చంద్రబాబుకాలనీ, శారదానగర్, ఎన్‌టీపీసీ 5వ డివిజన్, తదితర ప్రాంతాల్లో గుంతలు పూడ్చే కార్యక్రమం చేపట్టినట్టు కార్పొరేషన్ అధికారులు పేర్కొన్నారు. ఈఈ రామన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం కొనసాగుతుంది.

ప్రొఫెసర్ జయ శంకర్ ఆశయ సాధనకు కృషి

- అదనపు కలెక్టర్ జీవీ శ్యామ్ ప్రసాద్ లాల్



కలెక్టరేట్‌లో నివాళులర్పిస్తున్న అదనపు కలెక్టర్ తదితరులు

పెద్దపల్లి టౌన్, ఆగస్టు 6 : ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ ఆశయాల సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని అదనపు కలెక్టర్ జీవీ శ్యామ్ ప్రసాద్‌లాల్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లో ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆచార్య జయశంకర్ జీవిత చరిత్ర సంబంధించిన ముఖ్యమైన ఘట్టాలను జిల్లా ఉన్నతాధికారులు స్మరించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

గోదావరిఖనిలో విధులు బహిష్కరించిన న్యాయవాదులు

కోల్‌సిటీ, ఆగస్టు 6: జనగామలో న్యాయవాద దంపతులపై పోలీసుల దురుసు ప్రవర్తనను నిరసిస్తూ మంగళవారం గోదావరిఖని కోర్టుల్లో న్యాయవాదులు విధులు బహిష్కరించారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని బార్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు సతీష్, జవ్వాజి శ్రీనివాస్ డిమాండ్ చేశారు.

స్వచ్ఛదనం, పచ్చదనంలో ప్రజలను భాగస్వాములను చేయాలి

- ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జి అధికారి



సమీక్షా సమావేశంలో మాట్లాడుతున్న ఆర్వీ కర్ణన్

పెద్దపల్లి, ఆగస్టు 6 (ఆంధ్రజ్యోతి): స్వచ్ఛదనం- పచ్చదనం కార్యక్రమంలో ప్రజలను భాగస్వాములను చేయాలని ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్‌చార్జి అధికారి ఆర్వీ కర్ణన్ అన్నారు. మంగళవారం జిల్లాను సందర్శించిన సందర్భంగా కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజలు అనారోగ్యం బారిన పడకుండా ఉండాలంటే పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలన్నారు. సమర్థవంతంగా పారిశుధ్య నిర్వహణతో ప్రజల ఆరోగ్యం మెరుగుపడుతుందని, గ్రీనరీ పెంచడం ద్వారా కాలుష్యం తగ్గుతుందని, పర్యావరణ సంరక్షణ సాధ్యమవుతుందని, ఈ లక్ష్యాలతో ప్రభుత్వం స్వచ్ఛదనం-పచ్చదనం కార్యక్రమాన్ని ప్రారంభించిందన్నారు. జిల్లాలోని ప్రతి గ్రామం, పట్టణాలలోని వార్డులలో స్వచ్ఛదనం-పచ్చదనం కార్యక్రమాన్ని నిర్వహించాలని, నిర్దేశిత షెడ్యూల్ ప్రకారం తాగు నీటి సరఫరా, ఇంకుడు గుంతల నిర్మాణం, మురికి కాల్వలను, నీటి నిల్వ ప్రాంతాలను శుభ్రం చేయడం, రోడ్లపై ఉన్న గుంతలను పూడ్చడం, సీజనల్ వ్యాధుల నియంత్రణ పై అవగాహన, వీధి కుక్కల దాడుల నివారణ చర్యలు, డ్రైడే, ప్రభుత్వ సంస్థలను శుభ్రం చేయడం వంటి కార్యక్రమాలను ప్రజల భాగస్వామ్యంతో విజయవంతంగా నిర్వహించాలని అన్నారు. ఈ సమావేశంలో డీపీవో ఆశాలత, డీఆర్‌డీవో కే రవీందర్, మున్సిపల్ కమిషనర్‌లు, తదితరులు పాల్గొన్నారు.

ఆర్‌జీ-1 జీఎంగా లలిత్ కుమార్

- సింగరేణిలో జనరల్ మేనేజర్ల బదిలీలు

గోదావరిఖని, ఆగస్టు 6: సింగరేణిలో పలువురు జనరల్ మేనేజర్ల బదిలీలు జరిగాయి. మంగళవారం ఈ మేరకు ఆదేశాలు జారీ అయ్యాయి. ఆర్‌జీ-1 రీజియన్ జనరల్ మేనేజర్‌గా డీ లలిత్ కుమార్ నియమితులయ్యారు. మణుగూరు జీఎంగా పని చేస్తున్న లలిత్ కుమార్ ఆర్‌జీ-1గా బదిలీ చేయగా, ఆర్‌జీ-1 జీఎంగా పని చేస్తున్న సీహెచ్ శ్రీనివాస్‌ను జీఎం(సేఫ్టీ) కార్పొరేట్‌కు బదిలీ చేశారు. ఆర్‌జీ-1 జీడీకే వన్ గ్రూప్ ఏజెంట్‌గా పని చేస్తున్న అడిషనల్ జీఎం బానోతు సైదులును కార్పొరేట్ ఆర్‌అండ్‌డీ జీఎంగా బదిలీ చేశారు.

అన్ని రంగాల్లో నియోజకవర్గ అభివృద్ధికి కృషి

- రామగుండం ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్ మక్కాన్‌సింగ్



అభివృద్ధి పనుల శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తున్న ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్

కోల్‌సిటీ, ఆగస్టు 6: రామగుండం నియోజకవర్గాన్ని ఏడాదిలో అన్నీ రంగాల్లో అభివృద్ధి చేసి చూపిస్తానని, ఇందుకు ప్రజలు సహకరించాలని ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్ అన్నారు. మంగళవారం రూ.80లక్షల స్పెషల్ డెవలప్‌మెంట్ ఫండ్ నిధులతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు రమేష్‌నగర్‌లో ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్‌బాబు సహకారంతో రామగుండానికి రూ.100కోట్ల టీయూఎఫ్ఐడీసీ నిధులు, స్పెషల్ డెవలప్‌మెంట్ ఫండ్స్, డీఎంఎఫ్‌టీ, అమృత్, ఇతర నిధులు మంజూరయ్యాయన్నారు. ఈ నిధులతో నగరంలో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు. రామగుండాన్ని మెడికల్, వ్యాపార హబ్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టు ఆయన పేర్కొన్నారు.

చెట్లు పెంచితేనే నిర్మాణ అనుమతులు

రామగుండంలో భవన నిర్మాణ అనుమతులు ఇచ్చేటప్పుడు తప్పనిసరిగా నిబంధనలు విధించి అమలు చేయాలని ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్ పేర్కొన్నారు. స్వచ్ఛదనం, పచ్చదనం కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో మొక్కలు నాటారు. కార్యక్రమాల్లో మేయర్ బంగి అనీల్ కుమార్, కమిషనర్ శ్రీకాంత్, కార్పొరేటర్లు లక్ష్మీ, స్వరూప, ముస్తాఫా, స్వామి, శిరీష, జ్యోతి, తేజస్విని, కోఆప్షన్ సభ్యుడు బుచ్చిరెడ్డి, ఈఈ రామన్, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

గ్యారంటీ పథకాలు పక్కాగా అమలు చేస్తాం..

- పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు



జూలపల్లిలో సీఎంఆర్ఎఫ్ లబ్ధిదారులతో ఎమ్మెల్యే విజయరమణారావు..

జూలపల్లి, ఆగస్టు 6 : గ్యారంటీ పథకాలు పక్కాగా అమలు చేస్తామని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అన్నారు. మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో మంగళవారం 112 మంది బాధితులకు సీఎం సహాయ నిధి నుంచి మంజూరైన 23,22,800 రూపాయల చెక్కులను ఆయన అందజేశారు. అంతకుముందు ప్రొఫెసర్ జయశంకర్‌సారు జయంతి వేడుకల్లో ఎమ్మెల్యే పాల్గొని చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అంతకుముందు ఎమ్మెల్యేను కాంగ్రెస్ నాయకులు మానుమండ్ల శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో తహసీల్దార్ బషీరొద్దిన్, ఎంపీడీవో పద్మజ, విండో చైర్మన్ పుల్లూరి వేణుగోపాల్‌రావు, కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ జడ్పీటీసీ బొద్దుల లక్ష్మీనర్సయ్య, మాజీ సర్పంచ్ దారబోయిన నర్సింహయాదవ్, నాయకులు మానుమండ్ల శ్రీనివాస్, జెట్టి సతీష్, కన్నం రాంనారాయణ, కొంపెల్లి స్వామి, కొమ్మ పోచాలు, బండి స్వామి, అమరగాని సాయి, పలువురు లబ్ధిదారులు పాల్గొన్నారు.

ఎలిగేడు, ఆగస్టు 6 : మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో 78మంది లబ్ధిదారులకు రూ.20,72,500రూపాయల విలువగల చెక్కులను ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు మంగళవారం అందజేశారు. కార్యక్రమంలో తహసీల్దార్ స్వర్ణ, ఎంపీడీవోలు భాస్కర్‌రావు, ఎంపీవో మహేశ్వర్‌రెడ్డి, పలు శాఖల ప్రభుత్వ అధికారులు, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సామ రాజేశ్వర్‌రెడ్డి, నాయకులు దుగ్యాల సంతోష్‌రావు, తాటిపల్లి రమేష్‌బాబు, కోరుకంటి వెంకటేశ్వర్‌రావు, బుర్ల వెంకటసత్యం, అర్షనపల్లి వెంకటేశ్వర్‌రావు, నరహరి సుధాకర్‌రెడ్డి, మండిగ రాజనర్సు, బసారవు పర్శంగౌడ్, కొండ తిరుపతిగౌడ్, గోపు లక్ష్మరెడ్డి, పల్లెర్ల వెంకటేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

రామగుండంలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు..



ఎస్‌డీఎఫ్ ప్రతిపాదిత పనులను పరిశీలిస్తున్న కలెక్టర్ శ్రీహర్ష

కోల్‌సిటీ, ఆగస్టు 6: రామగుండం నగరపాలక సంస్థ పరిధిలో మంగళవారం కలెక్టర్ శ్రీహర్ష తనిఖీలు నిర్వహించారు. కార్పొరేషన్‌లోని వివిధ డివిజన్లలో ఎస్‌డీఎఫ్ నిధులతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు సంబంధించి ప్రతిపాదిత స్థలాలను పరిశీలించారు. 5వ డివిజన్‌లో రెండు స్థలాలను పరిశీలించి సూచనలు చేశారు. అనంతరం గోదావరిఖని మెయిన్ చౌరస్తా నుంచి లక్ష్మీనగర్, కళ్యాణ్‌నగర్ ప్రాంతాలను పరిశీలించారు. కళ్యాణ్‌నగర్‌లో వ్యాపారులు రహదారితో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని కలెక్టర్‌కు మొర పెట్టుకున్నారు. దీనిపై స్పందించిన కలెక్టర్ టీయూఎఫ్ఐడీసీ నుంచి నిధులు మంజూరయ్యాయని, ఈ నిధులతో వ్యాపార ప్రాంతాల అభివృద్ధి చేయనున్నామన్నారు. కళ్యాణ్‌నగర్ రహదారి నిర్మాణం నెల రోజుల్లో ప్రారంభిస్తామన్నారు. స్వచ్ఛదనం, పచ్చదనం కార్యక్రమం కింద నీటి వనరుల పరిశుభ్రతలో భాగంగా మంచినీటి ట్యాంకులను శుభ్రం చేయాలని, తాగునీటిలో క్లోరినేషన్ ఉండేలా చూడాలన్నారు. నగరంలో 300చదరపు గజాల కంటే ఎక్కువ స్థలంలో ఉన్న భవనాలను గుర్తించి వాటిలో ఇంకుడుగుంతలు ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. నగరంలో చెరువులు, కుంటలను గుర్తించి వాటి సంరక్షణకు ప్రణాళికలు రూపొందించాలన్నారు. గ్రంథాలయాన్ని పరిశీలించి నూతన గ్రంథాలయ భవనానికి అనువైన స్థలాన్ని గుర్తించాలని ఆదేశించారు. ఆయన వెంట కమిషనర్ శ్రీకాంత్, ఈఈ రామన్, అధికారులు పాల్గొన్నారు.





మద్యం షాపులో చోరీ

కరీంనగర్ క్రైం, ఆగస్టు 6: కరీంనగర్ కోతిరాంపూర్‌లోని మానస వైన్‌షాపులో సోమవారం అర్ధరాత్రి దొంగ చొరబడి కౌంటర్‌లోని 35 వేల రూపాయలు ఎత్తుకుపోయాడని ఒకటో టౌన్ పోలీసులు తెలిపారు. సోమవారం రాత్రి వైన్‌షాపును మూసివేసిన క్యాషియర్ తాళం వేసి ఇంటికి వెళ్లిపోయాడు. మంగళవారం ఉదయం వచ్చి చూసేసరికి వైన్ షాపు షటర్ గోడ పగులగొట్టి,షటర్ బయటకు లాగి ఉంది. యజమానితో కలిసి లోపలికి వెళ్లి చూడగా కౌంటర్ తెరచి ఉండగా అందులోని 35 వేల రూపాయల నగదు దొంగ ఎత్తుకుపోయినట్లు గుర్తించారు. పోలీసులు షాపులోని సీసీ కెమెరాలను పరిశీలించగా దొంగ చోరీకి పాల్పడినట్లు వెల్లడైంది. మరొక షాపులో కూడా చోరీకి ప్రయత్నించినట్లు సమాచారం. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

చికిత్స పొందుతూ ఒకరి మృతి

కరీంనగర్ క్రైం, ఆగస్టు 6: ఆర్థిక ఇబ్బందులతో మనస్థాపానికి గురై మద్యం మత్తులో పురుగుల మందు తాగిన కరీంనగర్ రూరల్ మండలం చెర్ల బూత్కూర్‌కు చెందిన రంగు శ్రీనివాస్(41) చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం మృతి చెందాడని కరీంనగర్ రూరల్ పోలీసులు తెలిపారు. గీతకార్మిక వృత్తితో జీవిస్తున్న రంగు శ్రీనివాస్ అప్పుల బాధతో ఈనెల 4న కల్లు గీసేందుకు వెళ్లి అక్కడే పురుగుల మందు తాగి సోదరుడికి ఫోన్ ద్వారా సమాచారం అందించాడు. వెంటనే కుటుంబ సభ్యులు కరీంనగర్‌లోని ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తుండగా మృతి చెందాడు.

రేషన్‌బియ్యం పట్టివేత

మల్యాల, ఆగస్టు 6: అక్రమంగా తరలించడానికి సిద్ధంగా ఉంచిన రేషన్ బియ్యంను సివిల్ సప్లై, రెవెన్యూ అధికారులు మంగళవారం పట్టుకున్నారు. మల్యాల మండల కేంద్రంలోని సంగని రాములు అనే వ్యక్తి ఇంటి సమీపంలో గుర్తు తెలియని కొందరు వ్యక్తులు రేషన్‌బియ్యంను అక్రమంగా తరలించడానికి నిల్వ చేశారనే సమాచారం మేరకు అక్కడకు వెళ్లిన డీటీసీఎస్ శ్రీనివాస్, ఫుడ్ ఇన్‌స్పెక్టర్ స్వామి, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ తిరుపతి, బ్లూకోల్ట్ పోలీసులు ప్రసాద్, నర్సింగ్ ఇతర అధికారులు పది క్వింటాళ్ల బియ్యంను స్వాధీనం చేసుకున్నారు. ఆ బియ్యంను మల్యాలలోని సివిల్ సప్లై గోదాంకు తరలించినట్లు పేర్కొన్నారు.

రామడుగు: మండలంలోని దేశాయిపల్లి గ్రామంలో మంగళవారం రాత్రి పోలీసులు పెట్రోలింగ్ చేస్తున్న అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పట్టుకున్నట్లు ఎస్ఐ సురేందర్ తెలిపారు. వరంగల్ నుంచి మహారాష్ట్రకు తరలిస్తున్న లారీలో 200 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని తరలిస్తున్న కందుకూరి మహేష్‌బాబు అనే వ్యక్తి తరలిస్తున్నట్లు గుర్తించారు. లారీ డ్రైవర్ ఆలీమ్‌ఖాన్, గుమాస్తా ల్యాడ నరేష్‌లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.

మేకల మందపై చిరుత దాడి

గంభీరావుపేట: గంభీరావుపేట మండలం గోరంటాల ఎద్దుగుట్ట అటవీ ప్రాంతంలో సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత మేకల మందపై చిరుత దాడి చేసింది. చిరుత ఒక్కసారి మేకల మందపై విరుచుక పడడంతో పరుగులు తీశాయి. మేకల కాపరి శ్రీనివాస్ కొద్దిలో ప్రాణాపాయం నుంచి బయట పడ్డాడు. తన చేతిలో ఉన్న గొడ్డలితో కాపరి బెదిరించే ప్రయత్నం చేయడంతో చిరుత అతడి వైపు వెళ్లలేదు. చిరుత అక్కడి నుంచి వెళ్లే క్రమంలోట మేకను ఎత్తుకెళ్లినట్టు కాపరి శ్రీనివాస్ తెలిపాడు.

పొలాల్లోకి దూసుకెళ్లిన కారు : తప్పిన ప్రమాదం



పొలంలో బోల్తాపడ్డ కారు

రుద్రంగి, ఆగస్టు 6: రుద్రంగి మండల కేంద్రం శివారులోని మూలమలుపు వద్ద సామవారం రాత్రి కారు అదుపుతప్పి పొలంలోకి దూసుకెళ్లి బోల్తా పడింది. సానికులు తెలిపిన వివరాల ప్రకారం.. రుద్రంగి మండల కేంద్రానికి చెందిన కారు రుద్రంగి నుంచి కోరుట్ల వైపు సోమవారం రాత్రి 11 గంటలకు వెళ్తుండగా మూలమాలుపు వద్ద ఒక్కసారిగా కారు అదుపు తప్పి పొలంలోకి దూసుకుపోయి బోల్తా పడింది. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. సంఘటన స్థలాన్ని రుద్రంగి ఎస్సై సిరిసిల్ల అశోక్ పరిశిలించి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

భూవివాదంలో రౌడీషీటర్ అరెస్టు

ఇల్లంతకుంట, ఆగస్టు 6: మండలంలోని కందికట్కూర్ గ్రామానికి చెందిన రౌడీషీటర్ భూపతి వెంకటేశ్‌ను భూవివాదంలో మంగళవారం అరెస్టు చేసినట్లు ఎస్సై శ్రీకాంత్‌గౌడ్ తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. వెంకటేశ్ ఇదే గ్రామానికి చెందిన పైడి రేవతిపై గత నెలలో పారతో తలపై దాడిచేసి గాయపర్చాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. వెంకటేశంపై ఇప్పటికే ఆరు కేసులు ఉన్నట్లు పేర్కొన్నారు.






















సైబర్ వలలో పిల్లల వైద్యుడు

● రూ. 74 లక్షలు కాజేసిన నేరగాళ్లు

మెట్‌పల్లి , ఆగస్టు 6 (ఇబ్రహీంపట్నం): మెట్‌పల్లి పట్టణానికి చెందిన ఓ పిల్లల వైద్యుడు సైబర్ వలలో చిక్కుకుని ఏకంగా రూ.74 లక్షలు మోసపోయిన ఘటన పట్టణంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణానికి చెందిన పిల్లల వైద్యుడు స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేసి డబ్బులు సంపాదించవచ్చనే ఆశతో ఇన్‌స్టాగ్రాంలో ఓ లింక్‌ను క్లిక్ చేసి ఏసీ మ్యాక్స్ అనే అప్లికేషన్‌ను డౌన్‌లోడ్ చేసుకుని ఎసెల్ స్టూడెంట్ గ్రూప్‌ను ఫాలో అవుతూ డబ్బులు ఇన్వెస్ట్ చేసాడు. ఎంత డబ్బులు ఇన్వెస్ట్ చేస్తే అంత పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదించవచ్చని సైబర్ నేరగాళ్లు సదరు వైద్యుడిని నమ్మించారు. దీంతో వైద్యుడు మొత్తం 74 లక్షల రూపాయలు ఇన్వెస్ట్ చేసాడు. ఇన్వెస్ట్ చేసిన డబ్బులతో పాటు ఇంకా అధిక మొత్తంలో డబ్బులు రావాలంటే ఇంకా జమచేయాలని సైబర్ నేరగాళ్లు నమ్మించే ప్రయత్నం చేసారు. అనుమానం వచ్చిన వైద్యుడు తను ఇన్వెస్ట్ చేసిన డబ్బులు విత్‌డ్రా చేయాలని కోరగా ఇంకా 31 లక్షలు కడితేనే విత్ డ్రా అవుతుందని తెలుపడంతో మోసపోయినట్లు తెలుసుకుని 1930కి కాల్ చేసి సైబర్ క్రైంలో ఫిర్యాదు చేశాడు. మెట్‌పల్లి పోలీస్‌స్టేషన్‌లో గత నెల 13న ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు మోసపోయిన 74,38,812 లక్షలలో 10 లక్షలు ఫ్రీజ్ చేసినట్లు మెట్‌పల్లి డిఎస్పీ ఉమామహేశ్వర రావు తెలిపారు. ఈ వ్యవహారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

17యేళ్ల తర్వాత రాజన్న ఆలయ ఉద్యోగుల బదిలీలు

● 27 మందికి ఉత్తర్వులు ● మూడు రోజుల్లో చేరాలని దేవాదాయశాఖ ఆదేశాలు

వేములవాడ కల్చరల్, ఆగస్టు 6: వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి వారి ఆలయ ఉద్యోగులను బదిలీ చేస్తూ ఎట్టకేలకు దేవాదాయ శాఖ నుంచి17యేళ్లకు ఉత్తర్వులు వెలువడ్డాయి. ఆలయంలో వివిధ హోదాల్లో విధులు నిర్వహిస్తున్న 27 మంది ఉద్యోగులకు యాదగిరిగుట్ట, భద్రాచలం, కొండగట్టు, బాసర, కొమురవెల్లి దేవాలయాలకు బదిలీచేస్తూ సోమవారం రాత్రి ఉత్తర్వులు విడుదల అయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా యేళ్ల తరబడి ఆలయాల్లో విధులు నిర్వహిస్తున్న అధికారులను బదిలీ చేయాలనే దేవాదాయ శాఖ భావించి పెద్ద మొత్తంలో ఉద్యోగులకు బదిలీ చేసినట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే రాజన్న ఆలయానికి చెందిన ఇద్దరు ఏఈవోలు, ఏడుగురు పర్యవేక్షకులు, ఎనమిది మంది సీనియర్ అసిస్టెంట్‌లు, 10 మంది జూనియర్ అసిస్టెంట్‌లుతో పాటు డీఈని బదిలీ చేశారు. ఉత్తర్వులు అందుకున్న మూడు రోజుల్లో సంబంధిత ఆలయాల్లో విధుల్లో చేరాలని బదిలీ ఉత్తర్వులో ఆదేశాలు జారీ చేశారు.



వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వరస్వామి దేవస్థానం

రాజన్న ఆలయం నుంచి బదిలీ అయిన ఉద్యోగులు వీరే

రాజన్న ఆలయంలో ఏఈవోలుగా విధులు నిర్వర్తిస్తున్న ఏఈవో ఎస్. హరికిషన్ శ్రీసీతరామచంద్ర స్వామి దేవాలయం భద్రాచలం బదిలీ అయ్యారు. ప్రతాప నవీన్‌కుమార్ శ్రీలక్ష్మీనరసింహా స్వామి ఆలయం యాదగిరిగుట్టకు బదిలీకాగా పర్యవేక్షకులు శ్రీరాములును శ్రీమల్లికార్జున స్వామి ఆలయం కొమురవెల్లికి, నటరాజును శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం యాదగిరిగుట్టకు, హరిహరనాథ్‌ను శ్రీ ఆంజనేయస్వామి ఆలయం కొండగట్టుకు, లక్ష్మణ్‌రావును శ్రీజ్ఞాన సరస్వతి ఆలయం బాసరకు, జి. శ్రీనివాస్, నాగుల మహేష్‌లను శ్రీలక్ష్మీ నరసింహాస్వామి ఆలయం యాదగిరిగుట్టకు, అరుణ్‌కుమార్‌ను శ్రీసీతరామ చంద్ర స్వామి ఆలయం భద్రాచలం బదిలీ చేశారు. సీనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్న పత్తిపాక శ్రీనివాస్, పచ్చునూరి రాజేందర్, ఎమ్. రవీందర్, పవన్‌కుమార్, రమేష్‌లను శ్రీలక్ష్మీనర్సింహాస్వామి ఆలయం యాదగిరిగుట్టకు, భూపతిరెడ్డి, అశోక్‌లను శ్రీఆంజనేయస్వామి ఆలయం కొండగట్టుకు, సిహెచ్. రాజేశ్వర్‌ను శ్రీజ్ఞాన సరస్వతి ఆలయం బాసరకు బదిలీలు చేశారు. జూనియర్ అసిస్టెంట్‌లు విధులు నిర్వర్తిస్తున్న ఎన్. తిరుపతి, నగేష్‌రాజు, ఎల్. రాజేందర్, సిహెచ్. లింగయ్య, రామేశ్వరరావులను యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనర్సింహాస్వామి వారి ఆలయానికి, సిహెచ్. శ్రీనివాస్ శ్రీజ్ఞాన సరస్వతి ఆలయం బాసరకు, తూము శ్రీనివాస్, టి.రవి, ఎస్. నాంపల్లి, కె. రాములలను శ్రీఆంజనేయస్వామి ఆలయం కొండగట్టుకు, బి. శివరామ్‌ను శ్రీసీతరామచంద్ర స్వామి ఆలయం భద్రాచలం ఆలయాలకు బదిలీలు అయ్యారు.

సుద్దాలలో మహిళ ఆత్మహత్య

సుల్తానాబాద్, ఆగస్టు 6: సుల్తానాబాద్ మండలంలోని సుద్దాల గ్రామంలో ఓ వివాహిత మంగళవారం ఆత్మహత్యకు పాల్పడింది. సుద్దాల గ్రామానికి చెందిన ఆల్లాడి శ్రీలత (45) గ్రామంలోని వారి స్వంత ఇంటిలో ఒక్కతే ఉంటోంది. ఆమె భర్త ఇరవై సంవత్సరాల క్రితం కరీంనగర్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ప్రస్తుతం మృతురాలి ఇద్దరు కుమారులు కార్తీక్‌రావు, కళ్యాణ్‌రావు హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తున్నారు. సోమవారం రాత్రి వరకు అందరితో మాట్లాడిన శ్రీలత మంగళవారం తెల్లవారేసరికి ఎంతకూ లేవక పోవడంతో కిటీకిలోంచి చూస్తే ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుని ఉంది. కడుపునొప్పి భరించలేక తన తల్లి ఆత్మహత్యకు పాల్పడిందని పెద్ద కుమారుడు కార్తీక్‌రావు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

యువకుడి బలవన్మరణం

మంథనిరూరల్, ఆగస్టు 6: మండలంలోని గుమ్మూనూరు గ్రామంలో బండారి రాజ్‌కుమార్(23) అనే యువకుడు ఇంటి ఆవరణలోని రేకుల షెడ్‌లో మంగళవారం ఉదయం ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్‌ఐ వెంకటకృష్ణ తెలిపారు. కాల్వశ్రీరాంపూర్ మండలంలోని ఊషన్నపల్లి గ్రామానికి చెందిన రాజ్‌కుమార్ గుమ్మునూరులోని తన బంధువుల ఇంట్లో ఉంటూ రెండు రోజుల క్రితం మంథనిలో ఓ షాపుకు వెళ్లి నకిలీ ఫోన్‌పే ద్వారా రూ. 300 పంపి నగదు తీసుకున్నాడు. మళ్లీ సోమవారం కూడా అదే షాపునకు వెళ్లి రూ. 500 నకిలీ ఫోన్‌పే ద్వారా పంపి నగదు రూపంలో ఐదు వందలు ఇవ్వాలని షాపు అతన్ని కోరగా తనకు రెండు సార్లు డబ్బులు తన ఖాతాకు రాలేదని గుర్తించిన షాపు యాజమానికి సాయి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు విచారణ చేస్తున్న క్రమంలో తీసిన వీడియోలను ఓ వ్యక్తి తన సోషల్ మీడియా ద్వారా వైరల్ చేయగా రాజ్‌కుమార్ మనస్థాపం చెంది ఉరివేసుకొని చనిపోయాడని, షాపు యాజమానికి, వీడియో వైరల్ చేసిన వ్యక్తిపై తల్లి తిరుమల ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

చికిత్స పొందుతూ ఒకరి మృతి

ఓదెల, ఆగస్టు 6: మండలంలోని మడకకు చెందిన నేదురి రాజ కొమురయ్య (51) అనే వ్యక్తి కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందినట్లు ఎస్‌ఐ అశోక్‌రెడ్డి తెలిపారు. ఎస్‌ఐ తెలిపిన వివరాల మేరకు ఈ విధంగా ఉన్నాయి. మడకలో పంక్చర్ కొట్టు నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషిస్తున్న రాజ కొమురయ్య అప్పుల బాదతో పాటు మద్యానికి బానిసై ఈ నెల 4న పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడని తెలిపారు. కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడని తెలిపారు. మృతునికి భార్యతో పాటు ఇద్దరు కుమారులు ఉన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. మృతుడి నేత్రాలను కుటుంబ సభ్యు లు సదాశయ ఫౌండేషన్‌కు దానం చేశారు.

భోజన్నపేటలో యువకుడు..

పెద్దపల్లి రూరల్,ఆగస్టు 6: మండలంలోని భోజన్నపేట గ్రామానికి చెందిన కునారపు రవికిరణ్ (31) అనే యువకుడు చికిత్స పొందుతూ మృతిచెందాడు. కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రవి కిరణ్ కరోనాకు ముందు సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేసేవాడని కరోనా వచ్చాక ఉద్యోగాన్ని వదిలి ఇంటికి వచ్చినట్లు తెలిపారు. అప్పటి నుండి ఎలాంటి ఉద్యోగం లేకపోవడంతో మనస్థాపం చెందేవాడని సోమవారం రాత్రి ఇంట్లో ఎవరు లేని సమయంలో పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నం చేసుకున్నట్లు తెలిపారు. గమనించిన కుటుంబ సభ్యులు పెద్దపల్లి ఆసుపత్రికి , మెరుగైనా వైద్యం కోసం కరీంనగర్ తరలించాలని సూచించారు. వైద్యుల సూచన మేరకు వరంగల్ ఎంజీఎంకు తీసుకెళ్లగా మంగళవారం ఉదయం మృతిచెందినట్లు తెలిపారు. మృతుని తల్లి పద్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పెద్దపల్లి ఎస్‌ఐ లక్ష్మణ్‌రావు తెలిపారు.


మామిడాలపల్లిలో వృద్ధురాలి మృతి

వీణవంక,ఆగస్టు6: మండలంలోని మామిడాలపల్లి గ్రామనికి చెందిన దర్పల్లి మల్లమ్మ (80) పురుగుల మందు తాగి చికిత్స పొందుతూ మృతి చెందింది. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న మల్లమ్మ, ఒంటరిగా ఉంటూ జీవితంపై విరక్తి చెంది పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. గమనించిన కుటుంబ సభ్యులు కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందింది. మృతురాలి కూమారుడు దర్పల్లి రవీందర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తోట తిరుపతి తెలిపారు.

శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు తగ్గిన వరద నీరు

● రెండు మోటార్ల ద్వారా మిడ్ మానేరుకు ఎత్తిపోతలు

పెద్దపల్లి/రామడుగు/బోయినపల్లి/ఇల్లంతకుంట, ఆగస్టు 6: పెద్దపల్లి జిల్లాలోని శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి వరద నీరు తగ్గుముఖం పట్టింది. ఇక్కడి నుంచి మిడ్ మానేరుకు తరలిస్తున్న నీటిని అధికారులు తగ్గించారు. ప్రస్తుతం ప్రాజెక్టులోకి మంగళవారం సాయంత్రం 6 గంటల వరకు 4,660 క్యూసెక్కుల వరద నీరు మాత్రమే వస్తున్నది. ఇక్కడి నుంచి నంది, గాయత్రి పంప్‌హౌస్ నుంచి మిడ్ మానేరులోకి రెండు మోటార్ల ద్వారా 6,300 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోస్తున్నారు. సోమవారం మధ్యాహ్నం వరకు 12,600 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోసిన అధికారులు సాయంత్రం వరకు ఒక మోటారును నిలిపివేశారు. మంగళవారం మధ్యాహ్నం వరకు ప్రాజెక్టులోకి వరద నీరు తగ్గుముఖం పట్టడంతో మరొక మోటార్‌ను నిలిపివేశారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 20.175 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 13.913 టీఎంసీల నీళ్లు ఉన్నాయి. బుధవారం ఇన్‌ఫ్లో పెరగకపోతే మిగతా రెండు మోటర్లనూ నిలిపివేసే అవకాశాలున్నాయి. ఇప్పటి వరకు 11 టీఎంసీల నీటిని తరలించినట్లు అధికారులు తెలిపారు. మిడ్ మానేరు ప్రాజెక్టులోకి 9,980 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 27.54 టీఎంసీలకు ప్రస్తుతం 16.98 టీఎంసీల మేరకు నీరు నిల్వ ఉంది. మిడ్ మానేరు నుంచి అన్నపూర్ణ రిజర్వాయర్‌కు 6400 క్యూసెక్కుల నీటిని తరలిస్తున్నారు. ఇల్లంతకుంట మండలంలోని అనంతగిరి సమీపంలోని అన్నపూర్ణ రిజర్వాయర్‌లోకి నీటి ఎత్తిపోతలు కొనసాగుతున్నాయి. 3. 5టీఎంసీల సామర్థ్యం ఉన్న అన్నపూర్ణ రిజర్వాయర్‌లో మంగళవారం సాయంత్రానికి 1.29 టీఎంసీల నీరు చేరింది. మధ్య మానేరు నుంచి సర్జిపూల్‌లోకి నీరు వచ్చిచేరుతుండడంతో రెండు మోటార్ల ద్వారా 6,400 క్యూసెక్కుల నీటి రిజర్వాయర్‌లోకి ఎత్తిపోస్తున్నామని డీఈ దేవేందర్ తెలిపారు.



అన్నపూర్ణ రిజర్వాయర్‌లోకి వెళుతున్న నీరు

● ఎస్సారెస్పీకి 10,650 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో

జగిత్యాల: శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి మంగళవారం 10,650 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉంది. ప్రస్తుతం ప్రాజెక్టులో 45.451 టీఎంసీల నీరు నిల్వ ఉంది.

ఇసుక టాక్టర్ల పట్టివేత

వీణవంక,ఆగస్టు6: మండలంలోని మల్లారెడ్డిపల్లి గ్రామంలో పోలీసులు పెట్రోలింగ్ చేస్తుండగా ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా మానేరు వాగు నుంచి ఇసుక రవాణా చేస్తున్న టాక్టర్లను పట్టుకొని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. మల్లారెడ్డిపల్లి గ్రామానికి చెందిన టాక్టర్ డ్రైవర్లు, ఓనర్లు మార్త రాజేశం,కర్రే మహేష్, కర్రే నర్సయ్యలపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తోట తిరుపతి తెలిపారు. ప్రభుత్వం అనుమతులు లేకుండా ఇసుక రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

పేకాటరాయుళ్ల అరెస్టు

హుజూరాబాద్, ఆగస్టు 6: హుజూరాబాద్‌లో పేకాట ఆడుతున్న ఐదుగురు వ్యక్తులను మంగళవారం రాత్రి అదుపులోకి తీసుకున్నట్లు టౌన్ సీఐ తిరుమల్ తెలిపారు. పట్టణంలోని మామిండ్లవాడలో ఓ ఇంట్లో పేకాట ఆడుతున్నారనే సమాచారం మేరకు దాడులు నిర్వహించామని పేర్కొన్నారు. పేకాట ఆడుతున్న ఐదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి రూ. 1630 నగదు సీజ్ చేసినట్లు తెలిపారు. ఈ మేరకు టౌన్ సీఐ తిరుమల్ మాట్లాడుతూ అసాంఘిక కార్యక్రమాలకు ఎవరైనా పాల్పడితే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

భూకబ్జా కేసులో అధికారి సరెండర్?

జగిత్యాలరూరల్, ఆగస్టు 6: నకిలీపత్రాలు సృష్టించి విలువైన భూమిని కబ్జాకు యత్నించినవారికి సహకరించిన కేసులో గతంలో జగిత్యాల మున్సిపల్ కమిషనర్‌గా పనిచేసిన ఓ అధికారి మంగళవారం జగిత్యాల కోర్టులో లొంగిపోయినట్లు విశ్వసనీయ సమాచారం. వివరాల్లోకి వెళితే జగిత్యాల పట్టణంలోని స్థానిక హస్నాబాద్ శివారులోగల సర్వేనంబర్ 1599లో గల 12 గుంటల స్థలం కబ్జాచేసిన వ్యవహారం జగిత్యాలలో చర్చనీయాంశంగా మారింది. దీనిపై బాధితులు పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో విచారణ చేపట్టిన పోలీసులు పలు సెక్షన్‌ల కింద కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. తమది కాదని తెలిసిన విలువైన భూమిని కాజేసేందుకు కుట్రపన్ని సదరుభూమికి సంబంధించిన నకిలీపత్రాలు సృష్టించుకున్న ఇద్దరు వ్యక్తులతో పాటు అక్రమంగా వీఎల్‌టీ నంబర్ కేటాయించి సహకరించించిన మున్సిపల్ ఆర్‌ఓ ప్రసాద్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపారు. భూకబ్జా వ్యవహారంలో కీలకంగా వ్యవహరించిన మరో వ్యక్తి పరారీలో ఉన్నట్లు సమాచారం. అతనితో పాటు జగిత్యాలలో గతంలో మున్సిపల్ కమిషనర్‌గా పనిచేసిన అధికారి సైతం పరారీలో ఉండగా మంగళవారం జగిత్యాల కోర్టులో లొంగిపోయినట్లు విశ్వసనీయ సమాచారం తెలిసింది.

ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య పెంచాలి

- కుటుంబ, ఆరోగ్య సంక్షేమ శాఖ డైరెక్టర్ కర్ణన్

పెద్దపల్లి టౌన్, ఆగస్టు 6: ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్యను పెంచాలని కుటుంబ ఆరోగ్య సంక్షేమ శాఖ డైరెక్టర్ ఆర్వీ కర్ణన్ ఆదేశించారు. మంగళవారం ఆయన కలెక్టర్ కోయ శ్రీహర్షతో కలిసి పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిని సందర్శించారు. ఈ సందర్భంగా రోగులతో మాట్లాడి అందుతున్న వైద్య సేవల గురించి తెలుసుకున్నారు. ఆసుత్రిలో ఉన్న డాక్టర్లు, సిబ్బంది వివరాలతో పాటు సమస్యల గురించి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రుల మీద నమ్మకం పెరిగే విధంగా రోగులకు వైద్య సేవలను అందించాలని డాక్టర్లకు సూచించారు. ప్రసవాల కోసం వచ్చే వారిని ప్రైవేట్ ఆసుపత్రులకు పంపించ వద్దని, గర్భిణులు మాతా శిశు కేంద్రానికి వచ్చే విధంగా అవగాహన కల్పించాలని సూచించారు. అనంతరం ఆసుపత్రి ఆవరణలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీధర్, డాక్టర్ వాసుదేవరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

గర్భిణిలకు మెరుగైన వైద్యం అందించాలి

సుల్తానాబాద్, ఆగస్టు 6: ప్రభుత్వ ఆసుపత్రుల్లో గర్భిణులకు మెరుగైన వైద్య సేవలందించాలని, ప్రభుత్వ అసుపత్రులలో ప్రసవాల సంఖ్య పెంచాలని కుటుంబ ఆరోగ్య సంక్షేమ శాఖ డైరెక్టర్ ఆర్‌వీ కర్ణన్ సూచించారు. సుల్తానాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిని ఆయన మంగళవారం తనిఖీ చేశారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పేషెంట్లతో మాట్లాడారు. రోగులకు అందిస్తున్న సేవల గురించి ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రమాదేవి వివరించారు. ఈ సందర్భంగా కర్ణణ్ మాట్లాడుతూ ఆసుపత్రికి వచ్చే వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని, ముఖ్యంగా ప్రసవాల సంఖ్య పెరిగే విషయంలో జిల్లా అధికారులు దృష్టి నిలపాలన్నారు. సీజనల్ వ్యాధులతో వస్తున్న రోగులకు సత్వర చికిత్సలు అందించాలని సూచించారు. ఆయన వెంట కలెక్టర్ కోయ శ్రీహర్ష, మహేందర్, సునీత, మున్సిపల్ చైర్‌పర్సన్ గాజుల లక్ష్మీరాజమల్లు, కమిషనర్ శోభశంకర్ తదితరులు ఉన్నారు.



సుల్తానాబాద్ ఆసుపత్రిని తనిఖీ చేస్తున్న కర్ణన్

గంగాధరలో ఫిర్యాదు

కొండగట్టులో శ్రావణ సందడి



కొండగట్టులో అంజన్నను దర్శించుకుంటున్న భక్తులు

మల్యాల, ఆగస్టు 6: కొండగట్టు ఆంజనేయస్వామి సన్నిధిలో శ్రావణ సందడి నెలకొంది. మంగళవారం వేలాదిగా భక్తులు స్వామి వారిని దర్శించుకొని పూజలు నిర్వహించారు. ఆలయంలో అభిషేకాలు చేశారు. అనంతరం భేతాళుడు, శ్రీరాముల వారిని కూడా దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. కాగ శ్రావణ సప్తాహ ఉత్సవాలు రెండవ రోజు కొనసాగాయి. అంజనేయ స్వామి, వెంకటేశ్వర స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు జరిపారు. భక్తులకు ఇబ్బందులు కలుగకుండా ఆలయ అధికారులు పర్యవేక్షించారు.

గంగాధరలో బస్సు, లారీ ఢీ

● లారీ డ్రైవర్ మృతి
● బస్సులోని ప్రయాణికులకు స్వల్పగాయాలు

గంగాధర, ఆగస్టు 6: గంగాధర మండలం కొండన్నపల్లి స్టేజి వద్ద మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా పలువురు గాయపడ్డారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కరీంనగర్ నుంచి జిజే 06ఎఎక్స్7548 నెంబరు గల ఆయిల్ ట్యాంకర్ లారీ జగిత్యాల వైపు వెళ్తోంది. టీఎస్ 02 యూబి 7794 ఆర్టీసీ బస్సు నిండుగా ప్రయాణికులతో చిల్వాకోడూర్ నుండి కరీంనగర్ వెళ్తోంది. కొండన్నపల్లి స్టేజీ వద్ద ఆర్టీసీ బస్సు ఎదురుగా వస్తున్న ఆయిల్ ట్యాంకర్‌ను ఢీకొట్టింది. ఢీకొట్టగానే లారీ డ్రైవర్ అఫ్జల్ అలాంకు బలమైన గాయాలై వాహనం అదుపు కాలేక బస్సును కొద్ది దూరం లాక్కెళ్లి నిలిచింది. అతికష్టం మీద లారీ డ్రైవర్‌ను స్థానికులు బయటకి తీసిన కొద్ది సమయంలోనే మృతి చెందాడు. బస్సు డ్రైవర్ రాజుకు కాలు విరగగా 12 మంది ప్రయాణికులకు స్వల్పగాయాలైనట్లు తెలిపారు. గాయపడ్డ ప్రయాణికులను 108లో కరీంనగర్‌కు తరలించారు. ఇదే సమయంలో బీర్‌పూర్ నుంచి కరీంనగర్ వెళ్తున్న టాటా ఏస్ ట్రాలీని వెనకనుండి బస్సు ఢీకొట్టింది. ట్రాలీ డ్రైవర్ వెంకటేశంకు కాలు విరిగింది. ట్రాలీ ముందు భాగం దెబ్బతినగా క్యాబిన్‌లో ఇరుక్కున్న డ్రైవర్‌ను కష్టంమీద బయటికి తీశారు. ఘటన స్థలానికి ఎస్‌ఐ కిరణ్‌రెడ్డి సిబ్బందితో చేరుకుని వాహనాలను తొలగించి ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు.



కొండన్నపల్లి స్టేజీ వద్ద ఎదురెదురుగా ఢీకొన్న లారీ, బస్సు

పోలీస్‌స్టేషన్‌లో పందెం కోళ్ల వేలం

కమాన్‌పూర్, ఆగస్టు 6: కమాన్‌పూర్ పోలీస్‌స్టేషన్ ఆవరణలో మంగళవారం పందెం కోళ్ల వేలం పాట ఎస్‌ఐ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ వేలం పాటలో రెండు పందెం కోళ్లకు రూ. 6,500 ధర పలికింది. ఒక పందెం కోడి రూ. 4 వేలకు మండల కేంద్రానికి చెందిన పురాణం సారయ్య దక్కించుకున్నారు. మరో పందెం కోడిని బోనాల సత్యనారాయణ రూ. 2500లకు దక్కించుకున్నాడు. ఈ పందెం కోళ్ల వేలం పాటలో వచ్చిన డబ్బులను కోర్టులో డిపాజిట్ చేయనున్నట్లు పోలీసులు తెలిపారు. గత నెల 27న మండ లంలోని పెంచికల్‌పేట గ్రామ శివారులో కోడి పందేలు ఆడుతున్నారన్న సమాచారం మేరకు పోలీసులు దాడులు జరిపారు. ఏడుగురిని పట్టుకొని వారిపై కేసు నమోదు చేశారు. కోర్టు ఆదేశాల మేరకు వేలం పాట నిర్వహించగా 50 మంది పాల్గొన్నారు.

జ్వరంతో పారిశుధ్య కార్మికుడి మృతి

రాయికల్, ఆగస్టు 6: మండలంలోని చెర్లకొండాపూర్ గ్రామానికి చెందిన లింగయ్య(56) జ్వరంతో బాధ పడుతూ మంగళవారం మృతి చెందాడు. చెర్లకొండాపూర్ గ్రామానికి చెందిన లింగయ్య 12 ఏళ్లుగా ఔట్‌సోర్సింగ్ పారిశుధ్య కార్మికుడిగా రాయికల్‌లో పనిచేస్తున్నాడని కుటుంబ సభ్యులు తెలిపారు. రెండు రోజులుగా జ్వరంతో బాధ పడుతున్న లింగయ్యను కుటుంబ సభ్యులు జగిత్యాల ఆస్పత్రిలో చేర్పించి వైద్య సేవలు అందజేస్తుండగా చికిత్స పొందుతూ మృతి చెందాడని తెలిపారు.

ఆర్‌ఎంపీ వైద్యం వికటించి.. ప్రాణాపాయ స్థితిలోకి...

శంకరపట్నం, ఆగస్టు 6: శంకరపట్నం మండలం మెట్‌పల్లి గ్రామంలో ఓ ఆర్‌ఎంపీ వైద్యం వికటించి ఓ వ్యక్తి ప్రాణాపాయ స్థితిలోకి వెళ్లిన సంఘటన జరిగింది. గ్రామస్థులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మెట్‌పల్లి గ్రామానికి చెందిన ముంజ లక్ష్మయ్యకు ఈ నెల 4న సాయంత్రం విరోచనాలు కావడంతో గ్రామంలోని ఆర్‌ఎంపీ వద్దకు వెళ్లాడు. తాను రెండు ఇంజక్షన్లు వేశాడు. తగ్గకపోవడంతో మరుసటి రోజు ఉదయాన్నే ఆర్‌ఎంపీ వద్దకు తీసుకెళ్లగా రెండు ఇంజక్షన్లు వేసి రెండు గ్లూకోజులు ఎక్కించినట్లు తెలిపారు. లక్ష్మయ్య ఆరోగ్య పరిస్థితి అదుపులో లేకపోవడంతో హనుమకొండలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. ఆర్‌ఎంపీ వైద్యం వికటించడం వల్లనే తన భర్త ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రిలో వెంటిలేటర్‌పై ఉన్నాడని భార్య లావణ్య పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు గ్రామస్థులు తెలిపారు.

చిరుత దాడిలో మూగజీవాల మృత్యువాత

● భయం గుప్పిట్లో గ్రామాలు.. రైతులు ● ఇప్పటికే మూడు మూగజీవాలు మృతి

గంభీరావుపేట, ఆగస్ట్ 6: గంభీరావుపేట మండలం గోరంటాల, దమ్మన్నపేట సరిహద్దు అడవుల్లో చిరుత సంచారంతో ఆ గ్రామాలు భయం గుప్పిట్లో వణికి పోతున్నాయి. అటవీ ప్రాంత సమీపంలోని పొలాల వద్ద ఉండే మూగజీవాలపై చిరుత వరుసగా దాడి చేసి చంపుతోంది. నాలుగు రోజుల వ్యవధిలో చిరుత దాడిలో మూడు మూగజీవాలు మృత్యువాత పడ్డాయి. నాలుగు రోజుల క్రితం గోరంటాల గ్రామానికి చెందిన రైతు రామచంద్రంకు చెందిన రెండు ఆవులపై చిరుత దాడి చేసి చంపేసింది. పొలం వద్ద కొట్టంలో ఉన్న ఆవులపై దాడి చేసి చంపేయడంతో ఒక్కసారి పరిసర గ్రామాలు ఉలిక్కిపడ్డాయి. ఈ సంఘటన మరువక ముందే దమ్మన్నపేట రైతు నారాయణకు చెందిన దూడపై ఆదివారం రాత్రి చిరుత దాడి చేసి చంపేయడంతో ఈ ప్రాంత రైతులు భయం గుప్పిట్లో వణికి పోతున్నారు. దమ్మన్నపేట, గోరంటాల గ్రామాలు పెద్దమ అడవులకు సమీపంగా ఉండడంతో చిరుత సంచారం అధికమైనట్లు భావిస్తున్నారు. ఇదిలా ఉండగా గతంలో అటవీ ప్రాంతానికి అనుకొని ఉన్న ముచ్చర్ల గ్రామ సమీపాన చిరుత రెండు సార్లు దాడి చేసి రెండు మూగజీవాలను హతమార్చింది. రాత్రి వేళల్లో ముచ్చర్ల మార్గం గుండా వెళ్లాలంటే ప్రజలను చిరుత భయం వెంటాడింది. తాజాగా గోరంటాల, దమ్మన్నపేట గ్రామ సమీప పొలల వద్ద ఉన్న మూగ జీవాలపై చిరుత విరుచుకుపడి చంపుతోంది. దీంతో రాత్రి వేళల్లో పంట పొలాల వద్ద వెళ్లాలంటే రైతులు భయందోళనకు గురవుతున్నారు. ఆవులను, దూడలను చంపేస్తున్నది చిరుతేనని ఫారెస్ట్ అధికారులు గుర్తించారు. రెండు గ్రామాలు పక్క పక్కనే ఉండటంతో ఈ ప్రాంతంలో సంసంచరించేది ఒక్కటే చిరుత అని ఫారెస్ట్ అధికారులు వెల్లడించారు.



దమ్మన్నపేట వద్ద చిరుత దాడిలో మృతి చెందిన దూడ

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

- అంజలి, డిప్యూటీ రేంజ్ అధికారి



గోరంటాల, దమ్మన్నపేట రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఈ ప్రాంతంలో చిరుత సంచరిస్తున్నది వాస్తవమే. దాడులు చేసిన సంఘటనల ప్రదేశాలను పరిశీలించాం. చిరుత అడుగులేనని తేలింది. ఆవులను, పాడి గేదలను, దూడలను రైతులు ఇంటి వద్దే ఉంచాలి. ఈ రెండు గ్రామాల రైతులు రాత్రి వేళల్లో ఒంటరిగా పొలాల వద్దకు వెళ్లొద్దు.

త్రివేణి సంగమం పట్టుచీర ఆవిష్కరణ

● సిరిసిల్ల నేత కార్మికుడి మరో ప్రయోగం



పట్టుచీరను అవిష్కరిస్తున్న మంత్రి పొన్నం

సిరిసిల్ల, ఆగస్టు 6 (ఆంధ్రజ్యోతి): వినూత్న ప్రయోగాలతో చేనేత వైభవాన్ని చాటుతున్న రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రానికి చెందిన చేనేత కళాకారుడు నల్ల విజయ్ మరో పట్టుచీరను ఆవిష్కరించాడు. పట్టుచీరకు సంబంధించిన రంగుల డైయింగ్‌కు ఉపయోగించిన నీటిని గంగ, జమున, సరస్వతి నదుల నుంచి తీసుకురావడం విశేషం. రూ.25 వేలు ఖర్చు చేసి 5.50 మీటర్ల పొడవుతో పట్టు చీరను నేశాడు. మూడు నదుల నీళ్లను ఉపయోగించినందున ఈ పట్టుచీరకు త్రివేణి సంగమం సారీగా నామకరణం చేశాడు. మంగళవారం వరంగల్ జిల్లాలోని కొత్తకొండ వీరభద్రస్వామి ఆలయంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చేతుల మీదుగా త్రివేణి సంగమం పట్టుచీరను ఆవిష్కరించారు. ఇప్పటికే విజయ్ అగ్గిపెట్టె, ఉంగరంలో అమిరే చీరలతోపాటు, కుట్టులేని వస్త్రాలు, బంగారు, వెండిని ఉపయోగించి చీరలను నేసి ప్రశంసలందుకున్నాడు.

సంక్షిప్త సమాచారం

పెద్దపల్లి రూరల్, ఆగస్టు 6 : పెద్దపల్లి మండల పరిషత్ కార్యాలయంలో సూపరింటెండెంట్‌గా విధులు నిర్వహిస్తున్న రాంమోహన్ మంగళవారం ఉదయం గుండెపోటుతో మృతి చెందారు. దీంతో పెద్దపల్లి ఆర్డీవో గంగయ్య, ఎంపీడీవో గున్నాల శ్రీనివాస్, ఎంపీవో ఫయాజ్, ఏపీవో రమేష్‌బాబులు కరీంనగర్‌లోని అతని గృహం వద్ద పార్థీవదేహనికి పూల మాలలు వేసి నివాళ్లు అర్పించారు.

ముత్తారం : మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ పార్టీ మాజీ మండల అధ్యక్షుడు బాలసాని మొగిలి అనారోగ్యంతో మృతిచెందాడు. కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు చొప్పరి సదానందం, మాజీ జడ్పిటిసి నాగినేని జగన్మోహన్‌రావు తదితరులు పార్థివదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు.

రామగిరి : మండలంలో స్వచ్ఛదనం-పచ్చదనం కార్యక్రమంలో భాగంగా తాగునీటి సంరక్షణ, వర్షపు నీటి సంరక్షణలో భాగంగా కల్వచెర్ల, పన్నూర్, లద్నాపూర్, రత్నాపూర్ పంచాయతీలలో పర్యటించి, తాగునీటి వనరులు శుభ్రతను పరిశీలించారు.

కమాన్‌పూర్ : మండల కేంద్రంలోని రేణుక ఎల్లమ్మ దేవాలయ ఆలయ ప్రాంగణంలో సమీపంలో మంగళవారం కమాన్‌పూర్ గౌడ సంఘం అధ్యక్షుడు నగునూరి నర్సగౌడ్ అధ్వర్యంలో మంథని రెంజ్ బిట్‌పల్లి సెక్షన్, అడవి సోమన్నపల్లికి బదిలీపై వెళ్తున్న పల్లె రమేష్‌ను గౌడ సంఘం నాయకులు సన్మానించారు.

పెద్దపల్లి టౌన్, రూరల్ : వ్యాయామ విద్య ఉపాధ్యాయ రాష్ట్ర సంఘం ఆదేశాల మేరకు మంగళవారం పెద్దపల్లి జిల్లా నూతన కమిటీని ఎన్నుకున్నారు.ఎన్నికల పరిశీలకులుగా ఏ.సురేష్, కే శ్రీనివాస్‌లు వ్యవహరించగా నూతన జిల్లా అధ్యక్షులుగా డాక్టర్ వేల్పుల సురేందర్, ప్రధానకార్యదర్శిగా దాసరి రమేష్, ఉపాధ్యక్షులుగా సమ్మయ్య, సదయ్య, శ్రీనివాస్, సంయుక్త కార్యదర్శిగా ఎండి.జావిద్, టి. ప్రణయ్, జె. విష్ణు, కోశాధికారిగా సీహెచ్ శైలజ, కార్యవర్గసభ్యులుగా సౌజన్య, కుమారస్వామి, కవితలను ఎన్నుకున్నారు.

ధర్మారం : నందిమేడారంలో గల రోడ్డు ఇటీవల కురిసిన వర్షాలకు దెబ్బతింది. పూర్తిగా రోడ్డు గుంతలమయం కావడంతో ద్విచక్ర వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. రోడ్డుపై ఏర్పడిన గుంతలను పూడ్చివేసి మరమ్మతులు చేయాలని స్థానికులు కోరుతున్నారు.

కాల్వశ్రీరాంపూర్ : స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా మండలంలోని మంగపేటలో మంగళవారం గ్రామపంచాయతీ కార్యాలయ ఆవరణలో వైద్య శిబిరం జరిగింది. డాక్టర్ భావన 65మందికి వైద్య పరీక్షలు నిర్వహించారు. 18మందికి వైద్య పరీక్షలు నిర్వహించారు. జ్వరం, కీళ్ల నొప్పులు, తదితర రోగాలతో ఇబ్బంది పడే వారికి వైద్య పరీక్షలు నిర్వహించి మందులు అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి శ్రీనివాస్, ఎంపీడీఓ రామ్మోహన చారి, ఎంపీఓ గోవర్దన్, హెచ్ఈఓ ఆరెల్లి లక్ష్మణ్, గ్రామ కార్యదర్శి శిరీష, ఏఎన్ఎం శైలజ, ల్యాబ్ టెక్నీషియన్ ముత్యాల రమేష్, ఆశా వర్కర్ రాజ్యలక్ష్మి పాల్గొన్నారు.

పెద్దపల్లి రూరల్ : మండలంలోని బ్రాహ్మణపల్లి గ్రామ రైతులు పంట పొలాలకు వెళ్లేందుకు పూర్వం నుంచి ఉన్న దారిని పూడ్చి నాటు వేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని మంగళవారం రైతులు కలెక్టర్ కోయ శ్రీహర్షకు వినతిపత్రం అందించారు. వెంటనే రైతులు నష్టపోకముందే చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ను కోరినట్లు తెలిపారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ గాండ్ల మల్లేశం, తోట కాంతయ్య, ఓదెల రాజు, వెంకన్న, రాజయ్య, రైతులు పాల్గొన్నారు.

కాల్వశ్రీరాంపూర్ : తమ ప్రమేయం లేకుండా రెవెన్యూ అధికారులు తమ భూమిని వేరే వాళ్లకు అక్రమం గా పట్టా చేశారని మల్యాల గ్రామానికి చెందిన రైతులు ఆరెల్లి రాజమల్లక్క కుమారుడు శ్రీనివాస్, కుమారస్వామిలు మంగళవారం తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. వెంటనే కలెక్టర్ స్పందించి తమ భూమి తమకు ఇప్పించాలని వారు కోరారు.

కోల్‌సిటీటౌన్ : గోదావరిఖనిలోని బీసీ వెల్ఫేర్ గురుకుల పాఠశాల, మైనార్టీ గురుకుల పాఠశాలలను మంగళవారం నేషనల్ హ్యూమన్ రైట్స్ జస్టిస్ మూమెంట్స్ నాయకులు సందర్శించారు. విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. జిల్లా అధ్యక్షులు మహేందర్, ప్రధానకార్యదర్శి కనకయ్య, వైస్‌ప్రెసిడెంట్ రామరాజు, కన్వీనర్ శ్రీహరి పాల్గొన్నారు.

సుల్తానాబాద్ : మంగళవారం విడుదలైన శాతవాహన యూనివర్సిటీ డిగ్రీ రెండవ, నాలుగవ, ఆరవ సెమిస్టర్ ఫలితాలలో సుల్తానాబాద్‌కు చెందిన శ్రీవాణి విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించారని కళాశాల ప్రిన్సిపాల్ బండారి కమలాకర్, బాలసాని శ్రీనివాస్‌లు తెలిపారు. అత్యుత్తమ ఫలితాలు సాధించిన వారందరిని కళాశాల కరస్పాండెంట్ రేకులపల్లి శశంక అభినందించారు.

కళ్యాణ్‌నగర్ : యువజన కాంగ్రెస్‌ను బలోపేతం చేయాలని, అత్యధికంగా సభ్యత్వం నమోదు చేయాలని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్ దుద్దిళ్ల శ్రీనుబాబు పిలుపునిచ్చారు. మంగళవారం రాత్రి గోదావరిఖనిలోని ఒక ప్రైవేట్ ఫంక్షన్‌హాల్‌లో జరిగిన రామగుండం నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశానికి వారు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కార్పొరేటర్లు, యూత్ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

ఓదెల : మండలంలోని గుంపుల జడ్పీహెచ్ఎస్‌లో చదివిన గట్టు సౌమ్య పంచాయతీరాజ్ శాఖలో ఉద్యోగం సాధించింది. ఇటీవల వెలువడిన టిజిపిఎస్‌సి ఫలితాల్లో ఉత్తీర్ణత సాధించింది. గట్టు సునీత, రాములు దంపతులకు రెండో కూతురైన సౌమ్య గుంపుల హైస్కూల్లో పదవ తరగతి చదివి మండల టాపర్‌గా నిలిచింది. బాసరలో త్రిపుల్ ఐటీ, అనంతరం ఎంటెక్ పూర్తిచేసి పీఆర్‌లో ఉద్యోగం సాధించింది.

ప్రొఫెసర్ జయశంకర్‌కు ఘన నివాళి




పెద్దపల్లిలో నివాళులర్పిస్తున్న పెద్దపల్లి ఆర్డీవో గంగయ్య, తెలంగాణ ఉద్యమకారులు



రామగుండంలో నివాళులర్పిస్తు మేయర్ అనీల్‌కుమార్

పెద్దపల్లి రూరల్, ఆగస్టు 6 : మండల పరిషత్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ఆచార్య జయశంకర్ చిత్రపటానికి పెద్దపల్లి ఆర్డీవో గంగయ్య పూలమాల వేసి నివాళ్లు అర్పించారు. ఎంపీడీవో గున్నాల శ్రీనివాస్ గౌడ్, ఎంపీవో ఫయాజ్, ఏపీవో రమేష్‌బాబు పాల్గొన్నారు. నిమ్మనపల్లిలో పంచాయతీ కార్యదర్శి రాజ్‌కుమార్ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. అలాగే పెద్దకల్వల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపాల్ డా.కె లక్ష్మీనర్సయ్య ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు.

సుల్తానాబాద్ : సుల్తానాబాద్ మున్సిపల్ ఆఫీసులో నిర్వహించిన ప్రొఫెసర్ జయశంకర్ జయంతి కార్యక్రమంలో ఆయన చిత్రపటానికి మున్సిపల్ చైర్‌పర్సన్ గాజుల లక్ష్మీరాజమల్లు, కమీషనర్ శోభశంకర్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. తహసీల్దార్ మదుసూదన్‌రెడ్డి, ఎంపీడీవో దివ్యదర్శన్ రావుతో పాటు ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులు జయంతిని నిర్వహించి ఘన నివాళులర్పించారు.

ఓదెల : ఆచార్య కొత్తపల్లి జయశంకర్ జయంతి వేడుకలు మంగళవారం రెవెన్యూ కార్యాలయంతో పాటు ఓదెలలో విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తహసీల్దార్ యాకయ్య, డిప్యూటీ తహసీల్దార్ అనిల్‌కుమార్, ఆర్ఐలు, ఓదెల విశ్వబ్రాహ్మణ సంఘం నాయకులు నాగవెల్లి ఈశ్వర్, నూతి సత్యనారాయణ, నాగుల మల్యాల రమేష్ చారి, పోలోజు రమేష్, లక్ష్మణ చారి, తాటికొండ వెంకటేశ్వర్లు, నాగవెల్లి శ్రీమన్నారాయణ, బ్రాహ్మండ్లపల్లి రవీంద్రచారి, నాగవెల్లి సంతోష్, నూతి శంకర్, బ్రాహ్మండ్ల పల్లి భీమయ్య పాల్గొన్నారు.

ఎలిగేడు : జయశంకర్ జయంతి వేడుకలను మండలంలోని ప్రభుత్వ కార్యాలయాల్లో ఘనంగా నిర్వహించారు. తహసీల్దార్ స్వర్ణ, ఎంపీడీఓ భాస్కర్ రావు, ఎంపీవో మహేశ్వర్‌రెడ్డి, ఏపీఎం సుధాకర్, ఏవో ఉమాపతి, పంచాయతీ కార్యదర్శులు అంజలి, పాపయ్య, లలిత, మహేష్, షన్నుమయ్య, ఎండి మసీనోద్దీన్, సురేష్, హరిబాబు, శివకుమార్, శ్రవణ్‌కుమార్, ప్రమోద్‌కుమార్, వివోఏ, ఏఎన్ఎంలు, ఆశాలు, అంగన్వాడీటీచర్స్ పాల్గొన్నారు.

కాల్వశ్రీరాంపూర్ : మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. అనంతరం తెలంగాణ ఉద్యమ కళాకారుడు గద్దర్ వర్ధంతి సందర్భంగా గద్దర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీలు గోపగోని సారయ్యగౌడ్, నూనేటి సంపత్, ఎంపీడీఓ రామ్మోహన్‌చారి, ఎంపీవో గోవర్దన్, నాయకులు ఎండీ మునీర్, గాజనవేన సదయ్య, ఎండీ ఖలీముద్దీన్, మాదాసి సతీష్, రావి సదానందం, మొండయ్య, శివరామకృష్ణ, జిన్న రామచంద్రారెడ్డి, ఎనగంటి రవి, పరుశరాములు, నిదానపురం దేవయ్య, కొనకటి మల్లారెడ్డి, సుధాటి కరుణాకర్‌రావు, నూనేటి కుమార్‌యాదవ్ పాల్గొన్నారు. కాగా, మండల కేంద్రంలోని ఐకేపీ కార్యాలయంలో ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలు మంగళవారం జరిగాయి.

కమాన్‌పూర్ : మండల కేంద్రంలోని ఆపిల్ కిడ్స్ పాఠశాలలో జయశంకర్ జయంతి వేడుకలు మంగళవారం జరిగాయి. జయశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ చదువు వెంకట్‌రెడ్డి, ప్రిన్సిపాల్ రాజమణి, గౌతిమి, పద్మ, బేజా తదితరులు ఉన్నారు.

ముత్తారం : మండలంలోని పలు ప్రభుత్వ కార్యాలయాలతోపాటు ఆయా గ్రామపంచాయతీల్లో ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలను నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

జూలపల్లి : మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంతో పాటు ఎంపీడీవో పలు ప్రభుత్వ కార్యాలయాల్లో, పెద్దాపూర్ పలు గ్రామాల్లో మంగళవారం ప్రొపెసర్ జయశంకర్‌సార్ జయంతి వేడుకలను నిర్వహించారు. జయశంకర్‌సార్ చిత్రపటానికి పూలమాలలువేసి నివాళులర్పించారు. తహసీల్దార్ బషసిరొద్దిన్, ఎంపీడీవో పద్మజ కార్యాలయ ఉద్యోగులు జయంతి వేడుకలను నిర్వహించారు. పెద్దాపూర్‌లో సంకెండ్ల లక్ష్మీనర్సయ్య, మద్దెల నరేష్ జయంతి వేడుకలను నిర్వహించారు.

పెద్దపల్లి టౌన్ : పెద్దపల్లి బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో పెద్దపల్లి పట్టణ, మండలశాఖ ఆధ్వర్యంలో ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడులకను నిర్వహించారు. పట్టణ శాఖ అధ్యక్షుడు, కౌన్సిలర్లు పూదరి చంద్రశేఖర్, పెంచాల శ్రీధర్, పార్టీ నాయకులు శైలేంద్ర రాములు యాదవ్, మేడగొని శ్రీకాంత్ గౌడ్, వెన్నమ్ రవీందర్, పల్లె మధు, ముత్యం లక్ష్మణ్ గౌడ్, కుక్క మనోజ్, మహబూబ్ పాల్గొన్నారు.

జిల్లా కేంద్రంలోని అమరవీరుల స్థూపం వద్ద ఆచార్య కొత్తపెల్లి జయశంకర్ జయంతితోపాటు గద్దర్ వర్ధంతిని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం జిల్లా అధ్యక్షుడు గుండేటి ఐలయ్య యాదవ్ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు. రాష్ట్ర ఉపాధ్యక్షుడు నూనె రాజేశం, జిల్లా అధ్యక్షురాలు చంద్రకళ, జిల్లా ఉపాధ్యక్షుడు డాక్టర్ మంద భాస్కర్ యాదవ్, చిలువేరు సుధాకర్, లలిత రాగూర్, గొట్టపర్తి వెంకటక్క, బుర్ర ధనుంజయ్, కంకట్ శ్రీనివాస్, పత్తిపాక తిరుపతిరెడ్డి, కే సాగర్ రెడ్డి, పొసాని శ్రీనివాస్ యాదవ్, దాసరి రామస్వామి, మద్దెల పోశాలు, ఎల్లయ్య, గట్టు రామ్, దామ సదయ్య తదితరులు పాల్గొన్నారు.

కోల్‌సిటీ : రామగుండంలో మంగళవారం ఆచార్య జయశంకర్ జయంతి వేడుకలు నిర్వహించారు. మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో మేయర్ బంగి అనీల్‌కుమార్ జయశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కమిషనర్ శ్రీకాంత్, సెక్రటరీ రాజు, మున్సిపల్ ఈఈ రామన్, సూపరింటెండెంట్ మనోహర్, కార్పొరేటర్ కన్నూరి సతీష్‌కుమార్, నాయకులు కల్వల సంజీవ్, పొన్నం లక్ష్మణ్ పాల్గొన్నారు. రామగుండం పోలీస్ కమిషనరేట్‌లో జరిగిన కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ(అడ్మిన్) సీ రాజు జయశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం సిబ్బందికి స్వీట్లు పంపిణీ చేశారు. ఎస్‌బీ ఏసీపీ రాఘవేంద్రరావు, ఏఆర్ ఏసీపీ ప్రతాప్, ఏఓ అశోక్‌కుమార్, సీసీఆర్‌బీ ఇన్‌స్పెక్టర్ రవీందర్, ఆర్ఐలు దామోదర్, మల్లేషం, సూపరింటెండెంట్లు ఇంద్రసేనారెడ్డి, సంధ్య, మనోజ్‌కుమార్, సిబ్బంది పాల్గొన్నారు.

కోల్‌సిటీటౌన్ : గోదావరిఖని బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రొఫెసర్ జయశంకర్ జయంతి నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు రామటెంకి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి జువ్వాజి శ్రీనివాస్, నాయకులు పులిపాక ప్రవీన్, గోసిక ప్రకాష్, లింగస్వామి, మహేందర్, వరలక్ష్మి, సంతోష్, సీనియర్, జూనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు.

మంథని : స్థానిక జయశంకర్ విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుతోపాటు టీఆర్ఎస్ నేతలు, మున్సిపల్ కార్యాలయంలో జయశంకర్ చిత్రపటానికి చైర్‌పర్సన్ పెంద్రు రమ-సురేష్‌రెడ్డి, కౌన్సిలర్లు నివాళులర్పించారు. ప్రజా గాయకుడు గద్దర్ చిత్రపటానికి మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు తన నివాసంలో పూలమాలలు వేసి నివాళులర్పించారు. వైస్‌చైర్మన్ శ్రీపతి బానయ్య, కౌన్సిలర్లు విజయలక్ష్మి-పాపారావు, వీకే. రవి, నక్క నాగేంద్ర-శంకర్, టీఆర్ఎస్ నేతలు ఏగోళపు శంకర్‌గౌడ్, బత్తుల సత్యనారాయణ, తగరం శంకర్‌లాల్, మాచీడి రాముగౌడ్, కనవేన శ్రీనివాస్, గొబ్బూరి వంశీ, బెల్లంకొండ ప్రకాష్‌రెడ్డి, దేవళ్ల విజయకుమార్, జంజర్ల శేఖర్‌లు పాల్గొన్నారు.

గోదావరిఖని : తెలంగాణ రాష్ట్ర సాధనే జీవిత లక్ష్యంగా పని చేసిన ప్రొఫెసర్ జయశంకర్ సార్‌ను తెలంగాణ సమాజం ఎన్నడూ మరిచిపోలేదని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్ అన్నారు. స్థానిక ప్రధాన చౌరస్తాలోని బీఆర్ఎస్ కార్యాలయంలో మంగళవారం జయశంకర్ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో అతిథిగా పాల్గొన్న కోరుకంటి చందర్ జయశంకర్‌కు నివాళులర్పించారు. కార్పొరేటర్లు అంజలి, పాముకుంట్ల భాస్కర్, నాయకులు వడ్డేపల్లి శంకర్, నారాయణదాసు మారుతి, చల్లగురుగుల మొగిలి, బొడ్డు రవీందర్, పిల్లి రమేష్, నూతి తిరుపతి, ఇనుముల సత్యం, మెతుకు దేవరాజ్, సట్టు శ్రీనివాస్, ఈదునూరి శ్రీకాంత్, తోకల రమేష్, ముద్దసాని సంధ్యారెడ్డి, రమాదేవి, జడ్సన్, కిరణ్ జీ, కనకరాజు, రాము, వెంకటేష్ పాల్గొన్నారు.



ఖనిలో పూలమాల వేస్తున్న డీసీపీ(అడ్మిన్) రాజు




మంథనిలో నివాళులర్పిస్తున్న పుట్ట మధు, సుల్తానాబాద్‌లో నివాళులర్పిస్తున్న చైర్‌పర్సన్

మనిషి మనుగడ మొక్కలతోనే.. : ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్

కోల్‌సిటీ టౌన్, ఆగస్టు 6: మానవాళి మనుగడ మొక్కలతోనే ముడిపడి ఉందని, వాటిని నాటి పరిరక్షిస్తే అవి మనల్ని కాపాడుతాయని ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ అన్నారు. మంగళవారం గోదావరిఖని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో స్వచ్ఛదనం-పచ్చదనం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా హాజరైన మక్కాన్‌సింగ్ తెలంగాణ సిద్ధాంతకర్త జయశంకర్ సార్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం కళాశాల ఆవరణలో మొక్క నాటారు. తెలంగాణ జాతిపిత జయశంకర్‌సార్ అడుగుజాడలో విద్యార్థులు నడవాలన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ కలువ శిరిషసంజీవ్, మహంకాళి స్వామి, ప్రిన్సిపల్ సంజీవయ్య, బదిలీపై వెళ్ళిన ప్రిన్సిపల్ మాధవి, ఎన్ఎస్ఎస్ పీవో జీడీ కనకయ్య, మంతెన శ్రీనివాస్, కుక్కుడపు శ్రీనివాస్, కె.శంకరయ్య, పేరాల రాజిరెడ్డి, శంకరయ్య, రఫిక్‌లు పాల్గొన్నారు.



ఖని కళాశాల ఆవరణలో మొక్క నాటుతున్న ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్

ప్రమాదాల నివారణకు ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణం

పాలకుర్తి, ఆగస్టు 6: ప్రమాదాల నివారణకు బసంత్‌నగర్ సమీపంలోని రైల్వేఫ్లైఓవర్ బ్రిడ్జిని నిర్మించినట్లు రామగుండం ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్ మక్కాన్‌సింగ్ అన్నారు. మంగళవారం ఫ్లైఓవర్ బ్రిడ్జిని ప్రారంభించిన అనంతరం మక్కాన్‌సింగ్ మాట్లాడుతూ గతంలో ఇక్కడ రహదారి ఇరుకుగా ఉండడంతో పలు ప్రమాదాలు జరిగాయని వాటి నివారణకు ఈ బ్రిడ్జి నిర్మించడం జరిగిందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయన సతీమణి మనాలి ఠాకూర్, మాజీ ఎంపీపీ గంగాధరి రమేష్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ముక్కెర శ్రీనివాస్‌గౌడ్, పలువురు మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, హెచ్‌కెఆర్ సంస్థ ప్రాజెక్టు మేనేజర్ జి రామకృష్ణ, సీనియర్ మేనేజర్ ఎం విగ్నేశ్వర్ రావు, ప్రాజెక్టు మేనేజర్ విజయ్ భాస్కర్‌రెడ్డి, పీఆర్వో ఎచ్ రాము సిబ్బంది పాల్గొన్నారు.

యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి



విద్యార్థులతో ప్రమాణం చేయిస్తున్న ఏసీపీ కృష్ణ

పెద్దపల్లిటౌన్, ఆగస్టు6: యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని ఏసీపీ గజ్జి కృష్ణ సూచించారు. స్థానిక డిసెంట్ ఫంక్షన్ హాల్‌లో ప్రభుత్వ జూనియర్ కాలేజ్ విద్యార్థులకు మాదకద్రవ్యాలు, గంజాయి వల్ల జరిగే అనర్థాలను తెలియజేశారు. గంజాయిని సేవించబోమని ప్రతిజ్ఞ చేయించారు. కాలేజ్‌లో ఎవరైనా ర్యాగింగ్, ఈవ్‌టీజింగ్ చేసినా గంజాయి తాగడానికి అలవాటుపడినా పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. మహిళలు, విద్యార్థుల రక్షణ కోసం ఎన్నో చట్టాలున్నాయన్నారు. ఫిర్యాదుదారుల వివరాలు గోప్యంగా ఉంచబడుతామన్నారు. కార్యక్రమంలో పెద్దపల్లి సీఐ ప్రవీణ్, ఎస్సై లక్ష్మణ్ రావు తదితరులున్నారు.

సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి

సుల్తానాబాద్, ఆగస్టు 6: రోజు రోజుకు పెరుగుతున్న సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సుల్తానాబాద్ ఎస్ఐ శ్రావణ్ కుమార్ అన్నారు. సుల్తానాబాద్ మండలంలోని భూపతిపూర్ కస్తూర్బా బాలికల విద్యాలయంలో మంగళవారం గంజాయి, డ్రగ్స్ అనర్థాల గురించి బాలి కలకు అవగాహన కల్పించారు. మహిళల వేధింపుల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అలాంటి సందర్భంలో ఎలా పోలీసుల సేవలను పొందడం అన్న విషయం గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో కస్తూర్బా విద్యాలయం స్పెషల్ ఆఫీసర్ స్వప్న తదితరులు పాల్గొన్నారు.

మహిళల భద్రత కోసమే షీ టీంల ఏర్పాటు

జ్యోతినగర్, ఆగస్టు 6: మహిళల భద్రత కోసమే షీ టీంలను ఏర్పాటు చేసినట్లు షీటీం ఇన్‌చార్జి ఏఎస్ఐ మల్లయ్య అన్నారు. మంగళవారం ఎన్టీపీసీలోని రావ్స్ పాఠశాలలో ఆయన అవగాహన సమావేశం నిర్వహించారు. సైబర్ మోసానికి గురైతే 1930కు ఫోన్ చేయాలని సూచించారు. కార్యక్రమంలో షీటీం సభ్యులు స్నేహలత, సురేష్, విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

పాముకాటుతో ఇద్దరు మహిళలకు అస్వస్థత

ముత్తారం, ఆగస్టు6: ముత్తారం మండలం మచ్చపేట గ్రామానికి చెందిన మాతంగి లక్ష్మి (61), రామగిరి మండలంలోని బేగంపేట గ్రామానికి చెందిన పిడుగు లక్ష్మి (65) అనే ఇద్దరు మహిళలు వేర్వేరు సంఘటనల్లో పాము కాటుకు గురయ్యారు. మాతంగి లక్ష్మీ పొలం వద్ద విద్యుత్ మోటార్ వేస్తుండగా ఎడమకాలికి పాము కాటు వేసింది. పిడుగు లక్ష్మి నాటు వేస్తుండగా పొలంలో కుడి చేతికి పాముకాటు వేసింది. వీరిరువురూ బేగంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి రాగా వారికి ప్రథమ చికిత్స అందించిన తర్వాత 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు. 108 మెడికల్ టెక్నీషియన్ నిమ్మతి శ్రీనివాస్, పైలట్ పొన్నం రాజులు జిల్లా ప్రధాన ఆస్పత్రికి మెరుగైన చికిత్స కొరకు తరలించారు. సకాలంలో స్పందించి ప్రాణాపాయం నుండి రక్షించిన 108 సిబ్బందికి వారి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు.

తల్లిపాలు పిల్లలకు శ్రేష్టం

కళ్యాణ్‌నగర్, ఆగస్టు 6: తల్లిపాలు పిల్లలకు శ్రేష్టమని సింగరేణి ఏరియా ఆసుపత్రి ఏసీఎంఓ డాక్టర్ కిరణ్‌రాజ్‌కుమార్, రామగుండం లయన్స్ క్లబ్ అధ్యక్షుడు పి.మల్లికార్జున్ తెలిపారు. తల్లిపాల వారోత్సవాల సందర్భంగా మంగళవారం గోదావరిఖని సింగరేణి ఏరియా ఆసుపత్రిలో అవగాహన సదస్సు నిర్వహించారు. లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో బాలింతలకు పండ్లు, బ్రెడ్ పంపిణీ చేశారు. తల్లి పాల విశిష్టతను తెలిపే కరపత్రాలను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో లయన్స్‌క్లబ్ కార్యదర్శి ఎల్లప్ప, కోశాధికారి గోవర్ధన్‌రెడ్డి, జోన్‌చైర్మన్ కె.రాజేందర్, గంగాధర్, తిలక్‌చక్రవర్తి, బంక రామస్వామి, గుండా వీరేశం పాల్గొన్నారు.

నిస్వార్థ సేవకురాలు సుష్మాస్వరాజ్

కోల్‌సిటీటౌన్, ఆగస్టు 6: దేశ రాజకీయ వ్యవస్థలో రాజకీయాలకు అతీతంగా అందరి మన్ననలు పొందిన కేంద్ర మాజీ మంత్రి సుష్మాస్వరాజ్ నిస్వార్థ సేవకురాలని బీజేపీ రామగుండం ఇంచార్జీ కందుల సంధ్యారాణి కొనియాడారు. మంగళవారం గోదావరిఖని మార్కండేయకాలనీలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో సుష్మాస్వరాజ్ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా సంధ్యారాణి సుష్మాస్వరాజ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు గుండబోయిన భూమయ్య, జనగామ మండల ఇంచార్జీ కోమళ్ళ మహేష్, అంకారపు భరత్ ఇరుగురాల శివకుమార్, అండె రాజ్‌కుమార్, పంగ రవి, సుధీర్, విశ్వనాథ్, కుమ్మరి తిరుపతి, నవీన్ పాల్గొన్నారు.

పరిసరాల పరిశుభ్రత పాటించాలి

పాలకుర్తి,ఆగస్టు 6: ప్రతి ఒక్కరూ పరిసరాల పరిశుభ్రత పాటించాలని పాలకుర్తి ఎంపీడివో పొల్సాని శశికళ అన్నారు.మంగళవారం స్వచ్ఛదనం-పచ్చదనం కార్యక్రమాల్లో భాగంగా ఆమె పలు గ్రామాల్లో పర్యటించారు.ఈ సందర్భంగా కన్నాలలో ఆమె మాట్లాడుతూ తడి చెత్త, పొడి చెత్త ప్రమాదకర వ్యర్థాలు వేసేందుకు ప్రభుత్వం వేరువేరు డబ్బాలను పంపిణీ చేసిందన్నారు. మానవ మనుగడ కోసం ప్రతి ఒక్కరూ చెట్లను పెంచడంతో పాటు వాటిని సంరక్షించాలని సూచించారు. చెట్లు చెడు శ్వాసను పీల్చుకొని స్వచ్ఛమైన గాలిని మానవులకు అందించేందుకు దోహద పడుతాయని అన్నారు. మండలంలో జరిగిన పలు కార్యక్రమాల్లో ఎంపీడీవోతో పాటు పలు శాఖల ప్రభుత్వ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

11వ డివిజన్‌లో స్వచ్ఛదనం-పచ్చదనం కార్యక్రమం

కోల్‌సిటీటౌన్, ఆగస్టు 6: రామగుండం కార్పొరేషన్‌లోని 11వ డివిజన్‌లో స్వచ్ఛదనం-పచ్చదనం కార్యక్రమం రెండో రోజు మంగళవారం కొనసాగింది. ఈ సందర్భంగా కార్పొరేటర్ పెద్దెల్లి తేజస్విప్రకాష్ ఇంటింటికి తిరుగుతూ మంచినీరు, శుభ్రత, పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. డివిజన్‌లో వర్షపు నీరు నిల్వల ప్రాంతాలను గుర్తించి వాటిలో దోమల నిర్మూలనకు ఆయిల్ బాల్స్‌ను వేశారు. ఈ కార్యక్రమంలో వార్డు ఆఫీసర్ శంకర్, ఏరియా శానిటరీ సూపర్‌వైజర్ ఆడెపు శ్రీనివాస్, ఆర్‌పీ సరోజ, అంగన్‌వాడీ టీచర్లు శారదా, షమీం, విజయ, ఆరోగ్య సిబ్బంది స్వప్న, రమ, లక్ష్మి పాల్గొన్నారు.

అంగన్వాడీ కేంద్రంలో తల్లిపాల వారోత్సవాలు

యైటింక్లయిన్‌కాలనీ, ఆగస్టు 6: అల్లూరు అంగన్‌వాడీ కేంద్రంలో మంగళవారం తల్లిపాల వారోత్సవాలు జరిగాయి. ఈసందర్భంగా గర్భిణిలకు సీమంతం చేశారు. చిన్నారులకు అన్నప్రాసన, అక్షరాభ్యాసం చేశారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో గర్భిణులు, పసిపిల్లలకు పౌష్టికాహారం అందజేస్తూ, ప్రీప్రైమరీ విద్య అందిస్తున్నట్టు సీడీపీవో అలేఖ్య తెలిపారు. ఈ కార్యక్రమంలో సూపర్‌వైజర్ పద్మ, అంగన్‌వాడీ టీచర్ అన్నపూర్ణ పాల్గొన్నారు.

స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో జయంతి వేడుకలు

కళ్యాణ్‌నగర్, ఆగస్టు 6: గోదావరిఖని స్వతంత్రచౌక్‌లో రామగుండం కార్పొరేషన్ ఏరియా స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో మంగళవారం ప్రొఫెసర్ జయశంకర్‌సార్ జయంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రామగుండం ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్ మక్కాన్‌సింగ్ ముఖ్యఅతిథిగా హాజరై జయశంకర్‌సార్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అన్ని డివిజన్లలో రోడ్లు, డ్రైనేజీలతో అభివృద్ధి చేయడంతో పాటు స్వతంత్రచౌక్‌లో జయశంకర్‌సార్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మేయర్ అనిల్ కుమార్, స్వర్ణకార సంఘం నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్పొరేటర్లు పాల్గొన్నారు.



ఏఎల్‌పీ గనిని సందర్శించిన డీఎంఎస్(మెకానికల్)

రామగిరి ఆగస్టు 6: సింగరేణి సంస్థలో ప్రమాదాలు జరుగకుండా భద్రత చర్యలను తప్పక పాటించాలని, అనుక్షణం అప్రమత్తతతో విధులు నిర్వహించాలని డైరెక్టర్ ఆఫ్ మైన్స్ సేఫ్టీ(మెకానికల్) సౌత్ సెంట్రల్ జోన్, హైదరాబాద్ సుధీర్ గణపతిరావు ఖైసరే అన్నారు. మంగళవారం ఆయన అడ్రియాల లాంగ్‌వాల్ గనిని సందర్శించారు. ఆర్‌జీ రీజియన్ సేఫ్టీ జీఎం కేహెచ్ఎన్ గుప్తా, ఏపీఏ ఇన్‌చార్జి జి ఎంకె.నాగేశ్వరరావు పుష్పగుచ్ఛాన్ని అందజేసి స్వాగతం పలికారు. తరువాత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం గని లోపలికి వెళ్లి ఎఫ్‌బీఎల్ యంత్రాల పనితీరు, చైర్‌లిఫ్ట్ సిస్టమ్, ఫ్యాన్ హౌస్‌లతోపాటు పలు పనులను పరిశీలించి, సంబంధిత అధికారులకు పలు సలహాలు సూచనలు ఇచ్చారు. ఏపీఏ ఇన్‌చార్జి జీఎం నాగేశ్వరరావు గనిలో చేపడుతున్న భద్రత చర్యల వివరాలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏరియా ఇంజనీర్ సీతారామం, ఏరియా సేఫ్టీ ఆఫీసర్ సీ.హెచ్.వెంకట రమణ, ప్రాజెక్ట్ ఇంజనీర్ టీ. రఘురాం, ఎస్.ఓ.ఎం. కె.జనార్ధన్, సేఫ్టీ ఆఫీసర్ ఎం.రమేష్‌లతోపాటు ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.

కార్మిక సంఘాల జేఏసీ ఆందోళనలకు కలిసి రావాలి

యైటింక్లయిన్‌కాలనీ, ఆగస్టు 6: సింగరేణి పరిరక్షణకు సింగరేణి కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో తలపెట్టిన ఆందోళనలకు కార్మికులు కలసిరావాలని యూనియన్ ప్రెసిడెంట్ రియాజ్ అహ్మద్ ప్రకటనలో పేర్కొన్నారు.

తెలంగాణలోని బొగ్గు గనుల వేలాన్ని వ్యతిరేకిస్తూ ఆరు కార్మిక సంఘాలు ఉమ్మడి కార్యాచరణతో ఉద్యమిస్తున్నట్టు తెలిపారు. ఆందోళనల్లో భాగంగా జీఎం కార్యాలయాల ఎదుట ధర్నాలు చేపట్టడంలో భాగంగా ఈనెల 8న కొత్తగూడెం, 9న మణుగూరు, 12న భూపాలపల్లి, 14న రామగుండం-1 జీఎం ఆఫీస్‌ల ఎదుట ధర్నాలు చేయనున్నట్టు రియాజ్ తెలిపారు. ఈనెల 21న కొత్తగూడెం ప్రధాన కార్యాలయంలో ఎదుట ఒక రోజు నిరాహార దీక్ష చేయనున్నట్టు పేర్కొన్నారు. రాష్ట్రంలోని బొగ్గు గనులను సింగరేణికి కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు.

ఘనంగా ప్రొఫెసర్ జయశంకర్ జయంతి



జయశంకర్ చిత్రపటానికి నివాళులర్పిస్తున్న ఆర్జీ-2 జీఎం



పూలమాల వేస్తున్న ఆర్జీ-3 జీఎం సుధాకర్‌రావు

యైటింక్లయిన్‌కాలనీ, ఆగస్టు 6: సింగరేణి ఆర్జీ-2 యాజమాన్యం మంగళవారం ప్రొఫెసర్ జయశంకర్ జయంతిని జీఎం కార్యాలయంలో ఘనంగా నిర్వహించింది. జీఎం సూర్యనారాయణ ప్రొ. జయశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈసందర్భంగా జీఎం మాట్లాడారు. ఈకార్యక్రమంలో ఏఐటీయూసీ బ్రాంచి సెక్రెటరీ జీ రవీందర్, అధికారులు మధుసూదన్, రంగారెడ్డి, ధనుంజయ, అనిల్‌కుమార్, భూక్యదేశాయి, హరినారాయణ, షరీఫ్ మహమ్మద్, సునీత, వేణుగోపాల్‌తో పాటు జీఎం కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. కాగా, స్థానిక టీబీజీకేఎస్ కార్యాలయంలో జయశంకర్ జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి, నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆర్జీ-2 వైస్ ప్రెసిడెంట్ అయిలి శ్రీనివాస్, నాయకులు బేతి చంద్రయ్య, మల్లేశ్వర రావు, సురేందర్, శ్రీనివాస రెడ్డి, లింగారెడ్డి, కూర తిరుపతి, రవితేజ, శశాంక్, శ్రీకాంత్ పాల్గొన్నారు.

రామగిరి ఆగస్టు 6: సింగరేణి సంస్థ ఆర్‌జీ-3 జీఎం కార్యాలయం ఆవరణలో మంగళవారం నిర్వహించిన తెలంగాణ సమర యోధుడు, తెలంగాణ సిద్ధాంతకర్త స్వర్గీయ ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ జయంతి వేడుకల్లో భాగంగా వారి చిత్రపటానికి ఆర్‌జీ-3 ఏరియా జనరల్ మేనేజర్ ఎన్.సుధాకర్‌రావు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ బ్రాంచ్ సెక్రెటరీ ఎం.రామచంద్రరెడ్డి, ఎస్‌వోటూ జీఎం జి.రఘుపతి, ఫైనాన్స్ ఏజీఎం పి శ్రీనివాసులు, అధికారుల సంఘం ప్రతినిధి జీ శ్రీనివాస్, ఐఎన్‌టీయూసీ ప్రతినిధి రవికుమార్, అధికారులు కె.చంద్రశేఖర్, ముప్పిడి రవీందర్ రెడ్డి, డి.జనార్దనరెడ్డి, బి.వి.సత్య నారాయణ, ఈ. నాగేశ్వర్ రావు, రాజేంద్ర ప్రసాద్, ఈ.లక్ష్మీ నారాయణతో పాటు ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.



జయశంకర్ చిత్రపటానికి నివాళులర్పిస్తున్న టీబీజీకేఎస్ నాయకులు